ఎస్సారెస్పీకి మహర్దశ

- ఎల్లంపెల్లి నుంచి నీరు
- ఏడాది పాటు నీటితో కలకలలాడనున్న కాకతీయ కాలువ
- ఉమ్మడి జిల్లాలో నాలుగున్నర లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరు
- 10న పోచంపాడ్‌లో శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

◆ ఆంధ్రజ్యోతి, జగిత్యాల

8


మల్యాల మండల సమీపంలోని వరదకాలువ



www.andhrajyothy.com

ఆంధ్రజ్యోతి

ANDHRAJYOTHY



20

పెద్దపల్లి

గురువారం ▪ 3-8-2017

గొర్రె తోక బెత్తెడే...



గొర్రెల పంపిణీ పథకం

లక్ష్యం సవాలే..

సబ్సిడీ గొర్రెల పథకం నత్తనడకన సాగుతోంది. జిల్లాలో షెపర్డ్ స్కీంలో 21,254 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ స్కీం లక్ష్యం అధికారులకు సవాలుగా మారింది. మొదటి విడత 10,642 మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ ఇప్పటికి 473 మంది లబ్ధిదారులకే అందజేశారు. గొర్రెల కొనుగోళ్లకు ప్రభుత్వం జిల్లాకు 21 కోట్ల రూపాయల నిధులను కేటాయించగా రూ.5.86 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఈ పథకంలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు పక్క రాష్ట్రాల్లో గొర్రెలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని సేలం, కరూర్, ధర్మపురి, ఈరోడ్, తిరువన్నమాలి జిల్లాల్లో కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆ మేరకు అధికారులు తమిళనాడుకు వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో గొర్రెల పంపిణీ పథకం వేగంగా జరగక పోవడంతో జగిత్యాలకు జిల్లాకు వచ్చిన నిధుల నుంచి ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వం మళ్లించింది.

- నత్తనడకన కొనసాగుతున్న షెపర్డ్ స్కీం
- మొదటి దశ లక్ష్యం 10,642 యూనిట్లు
- నలభై రోజుల్లో 473 యూనిట్లే పంపిణీ
- జగిత్యాల జిల్లాకు మళ్లిన రూ. 5 కోట్ల నిధులు

- ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి

3లో

జ్యువెల్లరీ షాపులో

అగ్ని ప్రమాదం

- రూ.10 లక్షల ఆస్తినష్టం

◆ కోల్‌సిటీ

3



అగ్ని ప్రమాదంలో దగ్ధమైన జ్యువెల్లరీ షాపు

రామగుండం పారిశ్రామిక ప్రాంతవాసులు సేదతీరేందుకు కుందనపల్లి శివారులో రూపకల్పనచేసిన రాక్‌గార్డెన్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. చుట్టూ పచ్చని చెట్లు... ఓ వైపు రాజీవ్ రహదారి, మరోవైపు రైలుమార్గం... ఎత్తయిన ఈ ప్రాంతంలో అటవీశాఖ ఆధ్వర్యంలో పార్కు నిర్మాణం చేపట్టారు. ప్రారంభించి పదిమాసాలైనా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో పార్కులో ఆట వస్తువులు, పరికరాలు నిరుపయోగమయ్యాయి. నిధుల లేమితో పనులు ఆగిపోవడంతో పార్కుకు వెళదామని ఆశించిన ఈ ప్రాంత ప్రజలకు నిరాశే మిగులుతోంది.

అర్ధాంతరంగా నిలిచిన

రాక్‌గార్డెన్ పనులు



పార్కులో పిల్లల ఆడుకునే కేంద్రం

- నిధులు లేక పూర్తికాని సౌకర్యాలు
- పార్కులో నిరుపయోగంగా ఆట వస్తువులు, పరికరాలు
- ప్రారంభించి పదిమాసాలైనా పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు

◆ అంతర్గాం మధ్య పేజీల్లో

ఇద్దరు

తహసీల్దార్ల బదిలీ

- ధర్మారం నుంచి రామ్మోహన్
- కాల్వశ్రీరాంపూర్ నుంచి కేవై ప్రసాద్
- రెవెన్యూ రికార్డుల సవరణలో వెనుకబాటే కారణం

● ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి

20

దళారులకు చెరువులను లీజుకు ఇస్తే

సొసైటీలను రద్దు చేస్తాం

● జిల్లా మత్స్య అధికారి మల్లేశం



ఇంటర్వ్యూ

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి: జిల్లాలో ఉన్న చెరువులు, కుంటల్లో చేపలు పెంచుకునే జీవనోపాధి పొందేందుకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రభుత్వంలీజుకు ఇస్తున్నదని వాటిని మధ్య దళారులకు ఇస్తే సొసైటీల లీజులనురద్దు చేస్తామని జిల్లా మత్స్య అధికారి మల్లేశం అన్నారు. ఆయన ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు.

ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఎన్ని చెరువులు, ఎన్ని సొసైటీలు ఉన్నాయి?

అధికారి: జిల్లాలో 123 పెద్ద చెరువులు శాఖ పరిధిలో, 438 చెరువులు, కుంటలు పంచాయతీరాజ్ శాఖ పరిధిలో ఉన్నాయి. 123 పెద్ద చెరువుల్లో చేపలు పెంచుకునేందుకుగాను సొసైటీలకు ప్రతియేటా లీజుకు ఇస్తాము.జిల్లాలో 124 మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు ఉన్నాయి. ఈసంఘాల్లో 6,726 మంది సభ్యులు ఉన్నారు. వీరంతా చేపల వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు.

ఆంధ్రజ్యోతి: ఈయేడాది ఎన్ని చెరువుల్లో ఉచితంగా చేప పిల్లలు వేస్తున్నారు?

అధికారి: ఈసంవత్సరం జిల్లాలో ఉన్న 123 చెరువులతోపాటు పీఆర్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల్లో ఉచితంగా చేపపిల్లల ను పోయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 68 లక్షల 60వేలచేప పిల్లలకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించాము. గత ఏడాది 24 లక్షల 72 వేల చేప పిల్లలను శాఖ పరిధిలో ని చెరువులో పోయగా,ఇప్పటివరకు 13 వేల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి జరిగింది.ఇది మత్స్యకారులకు ఎంతోమేలు చేస్తున్నది.

ఆంధ్రజ్యోతి: చెరువులను మధ్య దళారులకు లీజుకు ఇస్తున్నారు కదా?

అధికారి: చెరువులను మత్స్యపారిశ్రామిక సహకార సంఘాలు మధ్య దళారులకు లీజుకు ఇచ్చినట్లుగా తమ దృష్టికి రాలేదని ఎవరూ కూడా ఫిర్యాదులు చేయలేదు. ఎవరైనా చెరువులను లీజుకు ఇచ్చినట్లయితే ఆ సొసైటీల లీజులను రద్దు చేస్తాం.

ఆంధ్రజ్యోతి: ఎన్‌సీడీసీ ద్వారా జిల్లాకు ఎన్ని కోట్లు వస్తాయి..?

అధికారి: జిల్లాలో చేపల ఉత్పత్తిని పెంచిమత్స్యకారులకు మరింత ఉత్పాదనలు కల్పించేందుకు, వారి సంక్షేమం కోసం ప్రభుత్వం జిల్లాకు ఎన్‌సీడీసీ ద్వారా 29 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.ఈనిధులను రెండేళ్లలో వెచ్చించాల్సి ఉంటుంది.

ఆంధ్రజ్యోతి: ఎల్లంపల్లి ప్రాజెక్టులో కేజీ కల్చర్ చేపడుతున్నారా?

అధికారి: శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో చేపలు పట్టుకొని ఉపాధి పొందేందుకు 500 మందికి లైసెన్సులు జారీ చేశాం. వేమునూరు, పొట్యాల వద్ద కేజీకల్చర్ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.

ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఐస్‌ప్లాంట్లు, కోల్డ్ స్టోరేజీ, మార్కెట్ సదుపాయం కల్పిస్తున్నారా?

అధికారి: కోల్డ్‌స్టోరేజీ, ఐస్‌ప్లాంట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. పెద్దపల్లి, మంథని, ధర్మారం, సుల్తానాబాద్, రామగుండంలో చేపల మార్కెట్ల కోసం ప్రతిపాదనలు పంపగా రామగుండంలో ఏర్పాటుకు 10 లక్షలు మంజూరయ్యాయి.

ఆంధ్రజ్యోతి: మత్స్యకారులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నారా?

అధికారి: సొసైటీల్లో సభ్యులుగా చేరిన వారికి బీమా సౌకర్యం వర్తిస్తుంది. దీనికి సభ్యులు తమతోపాటు వారసుల ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులను అందజేస్తే ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తాం. ప్రమాదవశాత్తు మృతిచెందే వారికి 3 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించేవారు. ఇప్పుడు దానిని 6 లక్షలకు పెంచారు.

నవతరం రాఖీలు..






- బాహుబలి, క్రికెట్, మిక్కీమౌస్, స్పైడర్ మ్యాన్, డిజైన్లలో లభ్యం
- అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్
- మార్కెట్లో జోరుగా వ్యాపారం

ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల : అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచేది రక్షా బంధన్. శ్రావణమాసంలో ప్రత్యేకంగా ప్రేమానుబంధాన్ని చాటే పండుగ రాఖీ. సోదరుడికి తన చెల్లెల్లు, అక్కలు కట్టే కంకణంతో ఎంతో రక్షణ కలుగుతుందని విశ్వసిస్తారు. ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రాఖీలు మార్కెట్లో ప్రస్తుతం పోటెత్తుతున్నాయి. జనాలు కూడా వాటిని కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. క్రీస్తుపూర్వం 326లో గ్రీకు సామ్రాజ్యాధినేత, మహావీరుడైన అలెగ్జాండర్ నుంచి మొదలుకొని 16వ శతాబ్దానికి చెందిన మొఘల్ చక్రవర్తి హుమాయున్ వరకు ఈరక్ష దీక్షకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చినట్లు చరిత్రలో ఉంది. అనేకపురాణ గాథలు కూడా రాఖీ పండుగ ప్రత్యేకతను చాటాయి.కౌరవుల చేత జూదంలో ఓడిన పాండవులు ద్రౌపదిని సైతం కోల్పోతారు. దుర్యోధనుడు ద్రౌపదిని నిండు సభకు రప్పించి వస్త్రాపహరణకు పాల్పడుతాడు. ఆ సమయంలో కృష్ణుడు ఆమెను కాపాడుతాడు. ద్రౌపది ఒకసారి కృష్ణుడికి రాఖీ కట్టినందుకే ఆబంధం అలా ముడిపడిందని చెప్పుకుంటారు.









పలు డిజైన్ల రాఖీలు

మొదలైన అమ్మకాలు....

అన్నాతమ్ముళ్ల క్షేమాన్ని కోరుతూ అక్కచెల్లెళ్లు ఘనంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. రాఖీల కొనుగోళ్ల సందడి జిల్లాలో నెలకొంది. జిల్లావ్యాప్తంగా రాఖీల కోసం ప్రత్యేకమైన దుకాణాలు కూడా వెలిశాయి. పశ్చిమ బెంగల్, గుజరాత్, మహారాష్ట్రల నుంచి వివిధ రకాల రాఖీలను తీసుకవచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. ప్రత్యేక స్టాల్స్‌తో పాటు చిరు వ్యాపారులు తోపుడు బండ్లపై రాఖీలను పెట్టుకొని కార్మిక వాడల్లో సైతం అమ్మకాలు సాగిస్తున్నారు. ఈసారి రాఖీలు అనేక డిజైన్లలో దర్శనమిస్తున్నాయి.రుద్రక్ష, స్టోన్ రాఖీలుప్రత్యేకంగా నిలుస్తు న్నాయి. కుందన్‌ల మెరుపులు, జరీతోపాటు స్పంజ్‌తో తయారు చేసిన రాఖీలుమార్కెట్లోకి వచ్చాయి. అన్నకు రాఖీ, వదినకు రింగు ప్యాకెట్ రాఖీలు కూడావచ్చాయి. గ్రీటింగ్‌తోపాటు, రాఖీల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. పాతకాలంలో అతిపెద్దగా ఉండే రాఖీలు కట్టుకునేవారు. ఈసారి కూడా మళ్లీ ఆ ట్రెండ్ వచ్చింది. మార్కెట్లో రూ.50ల నుంచిరూ.100 విలువ చేసే పెద్ద రాఖీల అమ్మకాలు జరుగుతున్నాయి. చిన్నపిల్లలను ఆకర్షించే విధంగా 10రూపాయల నుంచి 30రూపాయల వరకు క్రికెట్, మిక్కీమౌస్, స్పైడర్ మ్యాన్, డిజైన్లలో కూడా రాఖీలు వచ్చాయి. స్టోన్ రాఖీలు, లైటింగ్ రాఖీలు రూ.25 నుంచి రూ.300 వరకు లభిస్తున్నాయి. 1గ్రాము బంగారంతో తయారు చేసిన రాఖీలు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి.ఉమ్మడి జిల్లాలో దాదాపు 5 కోట్ల రూపాయల వరకు రాఖీ వ్యాపారం జరుగుతోందని వ్యాపారులు తెలుపుతున్నారు. ఆగస్టు 7న రాఖీ పండుగ ఉన్నప్పటికీముందస్తుగానే కొనుగోళ్లు చేస్తున్నారు.దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లే వీలు లేకపోవడంతో కొరియర్, పోస్టులద్వారా పంపించడం కోసం కొనుగోళ్లు సాగిస్తున్నారు.



రాఖీలు కొనుగోళ్లు చేస్తున్న వినియోగదార్లు

పదేళ్లుగా వ్యాపారం చేస్తున్నాం...

● కలకుంట్ల కవిత, వేణు

సిరిసిల్లలో రాఖీల అమ్మకాలు పదేళ్లుగా జరుపుతున్నాం.ఇతర రాష్ట్రాల నుంచి ఆధునిక డిజైన్లతోఉన్న రాఖీలను తీసుకవచ్చి అమ్మకాలు జరిపిస్తాం.టెడ్డీబేర్ బొమ్మల రాఖీలు ప్రత్యేకంగా వచ్చాయి. పది రూపాయల నుంచి 500 వరకు రాఖీలు ఉన్నాయి.







ఫ్యాషన్ రాఖీలపై ఆసక్తి

● సాయిలత

ఫ్యాషన్‌గా ఉండే రాఖీలపై ఆసక్తి చూపుతున్నారు. సీజనల్ వ్యాపారమైనా బాగానే ఉంటుంది. సోదరభావం పెంపొందించే రాఖీల అమ్మకాలు ఇష్టపడి కొంటారు. రుద్రాక్షతో తయారు చేసిన రాఖీలతోపాటు స్టోన్ రాఖీలు, పిల్లలకు ఇష్టమైనవి. బహుబలి బొమ్మల రాఖీలు కొనుగోలు చేస్తున్నారు.



కోరుట్ల సాయి ఆలయ సమాచారం

నిత్య పూజలు:

ప్రతిరోజు ఉదయం గం.5.30 నిమిషాలకు కాగడ హారతి, 6.30కు సాయినాథునికి అభిషేకం, 7.45 నిమిషాలకు ఉదయం హారతి, ఉదయం 8 గంటల నుంచి భక్తులకు దర్శనం, 11.30 నిమిషాలకు మహానివేదన, మధ్యాహ్నం 12 గంటలకు హారతి, సాయంత్రం 6 గంటలకు సంధ్యాహారతి, 6.30 నిమిషాలకు దర్శనం, రాత్రి 8 గంటలకు శేజహారతి

సంవత్సరంలో నిర్వహించే ప్రత్యేక మహోత్సవాలు..

- చైత్ర శుద్ధ నవమి శ్రీరామ నవమి వేడుకలు
- వైశాఖ బహుళ అష్టమి రోజు ఆలయ వార్షికోత్సవం
- ఆషాఢ పౌర్ణమి(గురుపౌర్ణమి)రోజు వ్యాస పౌర్ణమి వేడుకలు
- ఆశ్వీజ శుద్ధ ఏకాదశి(దసరా మరుసటి రోజు) బాబా పుణ్యతిథి
- మార్గశిర పౌర్ణమి రోజు దత్త జయంతి
- మాగ పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతాలు

ఆలయంలో ఆర్జిత సేవలు, టికెట్ల వివరాలు

పల్లకి సేవ - రూ.100, అర్చన - రూ.20



అభిషేకం - 100, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతం - రూ.500
సాయిబాబా స్వామి వ్రతము - రూ.500
టెంకాయల ముడుపు, విడుపు -రూ. 200
పెద్ద వాహన పూజ - రూ.150
ద్విచక్ర వాహన పూజ - రూ. 50
ప్రత్యేక దర్శనము - రూ.30

- కోరుట్ల

పాన్ నంబర్ లేకున్నా రిటైర్‌మెంట్ ప్రయోజనాలు

● టీసీపీఎస్‌ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెల్లి రవీందర్

సిరిసిల్ల టౌన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం పరిధిలో ఉన్న ఉద్యోగులకు పాన్ నెంబర్ లేకున్నా రిటైర్‌మెంట్ అకౌంట్ నెంబర్‌ను పొందకుండా పదవీ విరమణ పొందిన, చనిపోయిన, రాజీనామా చేసిన వారి రిటైర్‌మెంట్ ప్రయోజనాలు ఉంటాయి. రిటైర్‌మెంట్ ప్రయోజనాలను విడుదల చేయాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వానికి యూనియన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. 2004 సెప్టెంబర్ 1 తర్వాత నియమితులైన ఉద్యోగులందరికీ సీపీఎస్‌ను అమలు చేస్తున్నారు. దీని ప్రకారం ఉద్యోగుల బేసిక్ వేతనం, డీఏ నుంచి 10 శాతం తీసుకొని దానికి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌ను కలుపుతాయి.పాన్‌నెంబర్ పొందనివారు రిటైరైనా, మరణించినా రిటైర్‌మెంట్ ఆర్డర్ లేదా మరణ ధ్రువీకరణ పత్రం, సర్వీస్ బుక్ ప్రకారం నామిని వివరాలు, వారసత్వ ధ్రువీకరణ పతం, బ్యాంక్ ఖాతా వివరాలు, టీఎస్ ఫైనాన్షియల్ కోడ్‌ప్రకారం ఇండెమ్నిటి బాండ్ సమర్పించాలి. ఉద్యోగుల వాటాకు మ్యాచింగ్ గ్రాంట్‌ను కలిపి 8.5 శాతం వడ్డీతో రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.



ఉద్యోగి వాయిస్

ఘనంగా రాజిరెడ్డి జన్మదినం

పాలకుర్తి: పాలకుర్తి మండలం కన్నాల లంబాడి తండా వాసులు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి జన్మదినాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. కన్నాల లంబాడితండా యువజన సంఘం నాయకుడు బదావత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో కేక్‌కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. స్థానికురాలు మేకల గంగమ్మ, యువకులు పాల్గొన్నారు.



కేక్ తినిపిస్తున్న నాయకులు

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్తాం

- రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా రాక శుభపరిణామం
- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు

జ్యోతినగర్ : ప్రభుత్వ వైపల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని రామగుండం మున్సిపల్ మాజీ చైర్మన్ బడికెల రాజలింగం, పార్టీ ఇన్‌చార్జి బాబర్ సలీంపాషా, టీపీపీసీ సభ్యుడు గుమ్మడి కుమారస్వామి స్పష్టం చేశారు. బుధవారం ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2019 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా వ్యతిరేక పాలన సాగుతున్నదని, అసాంఘిక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించారు.

ప్రజా ఉద్యమాలను అప్రజాస్వామికంగా అణచివేస్తున్నారని, పోలీసు రాజ్యంగా రాష్ట్రం తయారైందని విమర్శించారు. నేరెళ్లలో దళితులపై దాడి, చిత్రహింసలకు గురి చేసిన ప్రభుత్వం, చేసిన తప్పు ఒప్పుకొని దళితజాతికి క్షమాపణ చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏఒక్క పథకం సక్రమంగా అమలుకు నోచుకోవడం లేదన్నారు. ఏదైనా స్కీంను ప్రకటించడం, ప్రచారం చేసుకోవడంతోనే సరిపెడుతున్నారని వారు విమర్శించారు. ఇన్ని వైఫల్యాలతో కొనసాగుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికలలో ప్రజలు తిరస్కరిస్తారన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీపై ప్రజలలో ఇప్పటికీ సానుబూతి ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వ తప్పిదాలు, అమలు చేయలేని హామీలను ప్రజల్లోకి తీసుకు వెళ్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆర్.సి.కుంతియాను నియమించడం శుభపరిణామన్నారు. క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల సమస్యలపై సంపూర్ణమైన అవగాహన ఉన్న కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తంకుమార్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ అధికారంలోకి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. కార్మిక నాయకుడిగతంలో వివిధ స్థాయిలో పని చేసిన కుంతియాను రాష్ట్ర ఇన్‌చార్జిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. విలేకరుల సమావేశంలో ఐఎన్‌టీయూసీ నాయకులు కె.శ్రీపతిరావు, కమలాకర్‌రెడ్డి, అఫ్జల్, పి.శ్రీనివాస్, జె.శ్రీనివాస్‌రావు, శంకర్, కొమరయ్య పాల్గొన్నారు.

అందమైన చేతిరాతపై విద్యార్థులకు శిక్షణ



చేతిరాతపై శిక్షణనిస్తున్న సతీష్

జ్యోతినగర్ : అందమైన చేతిరాతపై స్థానిక విశ్వభారతి పాఠశాల విద్యార్థులకు బుధవారం శిక్షణనిచ్చారు. ప్రముఖ కాలిగ్రాఫర్ దిడ్డి సతీష్ విద్యార్థులకు క్రమబద్ధమైన చేతిరాతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కొన్ని టెన్నిక్స్ ఉపయోగిస్తే అక్షరాలను అందంగా రాయవచ్చని సతీష్ విద్యార్థులకు తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బందారపు యాదగిరి గౌడ్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఉచిత కంప్యూటర్ శిక్షణ

లక్ష్మీనగర్: గోదావరిఖని తిలక్‌నగర్‌లోని జాడి దుర్గయ్య కంప్యూటర్ ఎడ్యుకేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్‌లో నెల రోజుల పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ డైరెక్టర్ మీర్జా అజాంబేగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ విండోస్, ఎంఎస్ ఆఫీస్, టైపింగ్, ఇంటర్నెట్ శిక్షణ ఉంటుందని తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌కార్డు, రెండు పాస్‌పోర్ట్‌సైజ్ ఫోటోలతో నేరుగా సంప్రదించాలని కోరారు.

'ఖని' డిపోలో వజ్ర డ్యూటీల వివాదం

- శాస్త్రీయత లేకుండా కేటాయింపులు
- డ్రైవర్ల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోని అధికారులు



కోల్‌సిటీ: గోదావరిఖని ఆర్టీసీ డిపో నుంచి త్వరలో ప్రవేశపెట్టనున్న వజ్ర బస్సులకు డ్రైవర్ల కేటాయింపునకు సంబంధించి వివాదం నెలకొన్నది. మొత్తం ఐదు సర్వీసులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 15మంది డ్రైవర్లు అవసరం ఉంటారని భావిస్తున్నారు. 10వ తరగతి విద్యార్హత, 45సం వత్సరాలలోపు వయస్సును ప్రామాణికంగా తీసుకున్నారు. కాగా ఆసక్తి లేకున్నా కొందరు డ్రైవర్లను అధికారులు ఎంపిక చేసి శిక్షణకు వెళ్లాల్సిందిగా ఆదేశిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

విద్యార్హత కలిగిన వారిని పక్కన పెట్టి ఇంగ్లీష్ పరిజ్ఞానం లేని వారిని శిక్షణకు ఎంపిక చేస్తుండడం వివాదాలకు తావిస్తున్నది. వీరిలో కొందరు అనారోగ్య కారణాలు, కుటుంబ ఇబ్బందులు ఉన్న వారు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. వజ్ర విధులకు ఆసక్తి లేని వారికి రోజు వారీ కూలీ కేటాయించకుండా డిపో మేనేజర్‌ను కలువాలని, అక్కడి నుంచి ఆదేశాలు వస్తేనే రోజువారి డ్యూటీలు ఇస్తామని పేర్కొంటున్నారు. దీంతో గోదావరిఖని ఆర్టీసీ డిపోలోని కొందరు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. బస్సుల విధుల కేటాయింపు విషయంలో శాస్త్రీయ విధానాన్ని అవలంబించాలని, కార్మిక సంఘాలు, అధికారులు ఒక పద్దతి ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

'ఎల్‌బీనగర్ రోడ్డు పూర్తిస్థాయిలో నిర్మించాలి'



పనులను పరిశీలిస్తున్న ఏఐవైఎఫ్ నాయకులు

లక్ష్మీనగర్: గోదావరిఖని ఎల్‌బీనగర్ నుంచి రమేష్‌నగర్ వరకు ఉన్న రోడ్డును పూర్తిస్థాయిలో నిర్వహించాలని ఏఐవైఎఫ్ డిమాండ్ చేసింది. బుధవారం ఏఐవైఎఫ్ నాయకులు 'ఖని' ఎల్‌బీనగర్ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి మార్కపురి సూర్య మాట్లాడుతూ ఎమ్మెల్యే, మేయర్, ఆర్‌జీ-1 రోడ్డును పరిశీలించి పూర్తిస్థాయిలో రోడ్డు వేస్తామని మామి ఇచ్చారని, కానీ ఇప్పుడు ఈ రోడ్డుకు కేవలం మరమ్మతులు చేపట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

నిత్యం వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయని, ప్యాచ్‌వర్క్ వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరదని, నిధులు దుర్వినియోగం చేయమడేనని సూర్య ఆరోపించారు. ఇప్పటికైనా పూర్తిస్థాయి రోడ్డును నిర్మించాలని, నాసిరకం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్‌ను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని, లేని పక్షంలో ఆందోళనలు చేపడుతామని సూర్య హెచ్చరించారు. రోడ్డు మరమ్మతు పనులను పరిశీలించిన వారిలో నాయకులు మల్లయ్య, సుధీర్, రవి, రాజన్న, పోషం, బిక్షపతి, వెంకటస్వామి, అనురాగ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.

పబ్లిక్ వాయిస్

కోతులు, పందులను తరలించాలి

కాలనీలో కోతులు, పందుల బెడద తీవ్రంగా ఉన్నది. కోతులు గుంపులు, గుంపులుగా సంచరిస్తుండడంతో స్థానికుల్లో భయం నెలకొంది. పందులు విపరీతంగా ఉండి కార్మికవాడల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. పందుల కారణంగా రోడ్డు ప్రమాదాలు జరిగి పలువురు గాయపడ్డారు. కార్పొరేషన్ యంత్రాంగం, సింగరేణి యాజమాన్యం పందులు, కోతుల బెడద నివారించేలా చర్యలు తీసుకోవాలి.



-కాంతాల కిషన్‌రెడ్డి
ఓసీపీ-1 కార్మికుడు

'ఖని'కి చేరుకున్న రైతురక్షణ యాత్ర



స్వాగతం పలుకుతున్న నాయకులు

లక్ష్మీనగర్: వ్యవసాయ రంగ సమగ్రాభివృద్ధికి, రైతు సాధికారత కోసం మున్నూరు కాపు రైతురక్షణ వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన మున్నూరు కాపు రైతు రక్షణ యాత్ర బుధవారం గోదావరిఖనికి చేరుకున్నది. ఈ యాత్రకు స్థానిక మున్నూరు కాపు సంఘం నాయకులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా వేదిక కన్వీనర్ చిమకూరి రాజు మాట్లాడుతూ రైతుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు. యాత్ర ద్వారా రైతు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా రైతు ఆత్మహత్యలు నివారించి వారుఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని రాజు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట అనసూర్య, బద్రిరజిత, నాయకులు ఎల్ రాజయ్య, ఈసంపల్లి వెంకన్న, తోట వేణు, రవీందర్, స్వామి, వివేక్ పటేల్ పాల్గొన్నారు.

డీటీఎఫ్ సభ్యత్వ నమోదు



సభ్యత్వాన్ని అందజేస్తున్న డీటీఎఫ్ నాయకులు

పాలకుర్తి: డీటీఎఫ్ పాలకుర్తి మండల సభ్యత్వ నమోదు బుధవారం ప్రారంభమైంది. మండలంలోని జయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డీటీఎఫ్ నాయకులు టీచర్లకు యూనియన్ సభ్యత్వాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీటీఎఫ్‌జిల్లా అధ్యక్షుడు బీ శ్యామ్, రాష్ట్ర కౌన్సిలర్ జీ వెంకటరాజం, జిల్లా కౌన్సిలర్లు కే సరేందర్, ఓపీ కరుణాకర్, మండల అధ్యక్షుడు ప్రతాపచారి, ప్రధాన కార్యదర్శులు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.

నిరుద్యోగులకు అండగా టీబీజీకేఎస్

మంథని(రామగిరి): నిరుద్యోగులకు సింగరేణిలో ఉపాధి కల్పనకు ప్రభుత్వం, టీబీజీకేఎస్ అండగా ఉందని టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. బుధవారం స్థానిక యూనియన్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణిలో నూతనంగా 650 (ఎస్‌టి) బదిలి వర్కర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. సంవత్సరాలుగా సింగరేణిలో ఉద్యోగ కల్పించే విషయంలో ఏనాడు గత ప్రభుత్వాలు చిత్తశుద్ధి కనబరచ లేదన్నారు. సమావేశంలో ఆర్జీ-3 ఉపాధ్యక్షుడు ముద్దసాని రఘువీరారెడ్డి, నాయకులు కట్కూరి శ్రీనివాస్, సుద్దాల మురళీ, తిరుపతి, సత్యనారాయణ, రవీందర్ రెడ్డి, పర్రె రాజానరేందర్, మహిపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

రైతులపై చిత్తశుద్ధి కరువు

ముత్తారం : రాష్ట్ర ప్రభుత్వానికి రైతులపై చిత్త శుద్ధి లేదని స్థానిక జడ్పీటీసీ చొప్పరి సదానందం అన్నారు. బుదవారం మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులపై చిత్తశుద్ధి ఉండటంతోనే మంథని నియోజకవర్గంలోని ప్రతి రైతుకు ఉపయోగ పడే విధంగా 2టీఎంసీ ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందన్నారు. మంథని నియోజకవర్గంలో అభివృద్ధి జరుగలేదని రాష్ట్ర మంత్రులు అనడం గర్హనీయమన్నారు. మారుముల పల్లెల్లో సైతం రోడ్లు వేయించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. రైతులు, దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వెన్నంటి ఉంటుందన్నారు. నేరెల్ల, ఖానాపూర్ ఘటనలతో ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి తెలిసిందన్నారు. రూణమాఫీ ఇవ్వకుండా రైతులను అర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తుందని అయన ఆరోపించారు. నాయకులు బియ్యని శివకుమార్, బుచ్చంరావు, తాటిపాముల శంకర్ తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ కార్యవర్గం

మంథని : పట్టణ కాంగ్రెస్ కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బయ్య శ్రీకాంత్, ఉపాధ్యక్షుడిగా కెక్కర్ల మారుతిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా పండేటి రాజశేఖర్, కార్యదర్శిగా కందునూరి రవి, కార్యదర్శులుగా అంబటి సాయికిరణ్, ఉస్మాన్, బుకల భాస్కర్, ప్రచార కార్యదర్శులుగా మంథని సూరి, నాగెల్లి మహేశ్, కోశాధికారిగా కెక్కర్ల సందీప్, కార్యవర్గ సభ్యులుగా ఆసీఫ్, మేముల నరేష్, పుప్పాల ఓంకార్, ఆరెంద శ్రీకాంత్, హంకర్ సాగర్, నాగిని సంతోష్, నేదూరి రవి, తాటి శ్రీధర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడుతూ పార్టీని బలోపేతం చేస్తామన్నారు. నేతలు జంజర్ల శేఖర్, గాండ్ల నాగరాజు, మబ్బు నాగరాజు, ఎరుకల ప్రవీణ్, నూకల కమల్, ఊరగొండ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతలు స్వీకరించిన ఎంఈవో

మంథని: మండల విద్యాధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను డీ. లక్ష్మి బుధవారం స్వీకరించారు. ఇంచార్జి ఎంఈవోగా కొనసాగుతున్న విఠల్‌రావు మెడికల్ లీవ్‌లో వెళ్ళగా మండలంలోని ఎక్లాస్‌పూర్ ఉన్నత పాఠశాల హెచ్‌ఎంగా పని చేస్తున్న లక్ష్మిని ఎంఈవోగా నియమిస్తూ డీఈవో ఉత్వర్వులు జారీ చేశారు. దీంతో ఆమె స్థానిక ఎంఈవో కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో విద్యాభివృద్ధికి కోసం కృషి చేస్తానన్నారు. లక్ష్మిని వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు బెల్లంకొండ గిరిధర్‌రెడ్డి, మాచీడి శ్రీనివాస్; నరేష్, సీహెచ్. పోచయ్య, నర్సింగరావు, శ్రీధర్‌రెడ్డి, రఘుబాబులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

హెచ్‌ఎంపై ఫిర్యాదు

మంథని : గిరిజన సామాజిక వర్గానికి చెందిన తనను పాఠశాలలో చేర్చుకోవటానికి నిరాకరించిన స్థానిక ప్రభుత్వ హైస్కూల్ హెచ్‌ఎంపై చర్య తీసుకోవాలని కోరుతూ డీఈవో కార్యాలయంలో బుధవారం వినతిపత్రం అందజేసినట్లు మండలంలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన కూన అంజన్న తెలిపారు. పాఠశాలలో 10వ తరగతిలో చేరటానికి తాను పాఠశాలకు వెళ్లగా, తన పట్ల హెచ్‌ఎం దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అవమాన పరిచే విధంగా మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని డీఈవోను కోరినట్లు వెల్లడించారు. విద్యార్థి వెంట కాంగ్రెస్ నేత పోతరవేన క్రాంతి ఉన్నారు.

మాదక ద్రవ్యాలతో భవిష్యత్ నాశనం చేసుకోవద్దు

మంథని(రామగిరి) : మాదక ద్రవ్యల వ్యసనం ప్రమాదకరమని, వాటి సేవించి తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని ఎక్సైజ్ సీఐ గురువయ్య విద్యార్థులకు సూచించారు. బుధవారం మంథని జేఎన్టీయూహెచ్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన మాదకద్రవ్యాల అనార్థాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు. విద్యార్థులు ఇటీవల కాలంలో మాదక ద్రవ్యలో ఉచ్చులో పడుతూ తమ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారని, వీటి దూరంగా ఉంటు తమ ఆరోగ్యన్ని కాపాడుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జేఎన్టీయూహెచ్ ప్రిన్సిపాల్ మార్కండేయులు, వైస్ ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్, తహసీల్దార్ ఉమాశంకర్, డాక్టర్ సోమిరెడ్డి, ఎక్సైజ్ ఎస్ఐలు నాగేశ్వర్ రావు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రమాదభరితంగా మోడువారిన వృక్షాలు



మోడు వారిన వృక్షం

మంథని(రామగిరి): మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలోని రామగిరి మండల పరిధిలో గల కల్వచర్ల-రామయ్యపల్లె వరకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న మోడు వారిన వృక్షాలు ప్రమాదభరితంగా ఉన్నాయి. కల్వచర్ల బ్రిడ్జి నుంచి రామయ్యపల్లె వరకు దాదాపు 50 పైగా వృక్షాలు మోడు వారి ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంలోని వ్యాపార సంస్థలకు పక్కనే ఉండడంతో వ్యాపారస్తులు ప్రాణాలను అరచేతి పెట్టుకుంటున్నారు. ఆసలే వర్షాకాలం కావడంతో ఏ చిన్నపాటి తెలికపాటి వర్షం కురిసినా మోడు వారిన వృక్షం నుంచి కొమ్మలు విరిగి వ్యాపార సంస్థలపై పడుతున్నాయి. దీంతో పాటు రోడ్డుపై వెళ్లే వాహనదారుల సైతం ఇబ్బంది పడుతుండడంతో గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. మోడు వారిని వృక్షాల మధ్యలోంచి విద్యుత్ లైన్‌లను ఏర్పాటు చేయడంతో మరింత ప్రమాదంగా మారాయి. నిత్యం ప్రమాదాల మధ్య కాలవెల్లదీస్తున్న వ్యాపారులు మోడు వారిన వృక్షాలను తొలగించాలని అధికారులను వేడుకుంటున్న నిర్లక్ష్యంగా సమాధానం వస్తున్నాయని వాపోతున్నారు. పారిశ్రామిక ప్రాంతంలోనే సుమారు 20 వృక్షాలు మోడు వారి కనిపిస్తున్నాయి. పెద్దపాటి వర్షం వచ్చినట్లైయితే వృక్షం మోదలు నుంచి రోడ్డుకు అడ్డంగా పడే అవకాశం ఉందని స్థానిక వ్యాపార సంస్థల యాజమానులు వాపోతున్నారు. ముందుస్తు చర్యలతో ప్రాణాలు కాపాడాని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

తక్షణం తొలగించాలి

- చొప్పరి సదానందం, జడ్పీటీసీ



మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారికి ఇరువైపుల ఉన్న మోడు వారిన వృక్షాలను వెంటనే తొలగించాలి. స్థానిక వ్యాపార సంస్థల అభ్యర్థన మేరకు ఆర్‌అండ్‌బీ అధికారులను సంప్రదిస్తాం. వీలైనంత త్వరగా మోడు వారిన వృక్షాల తొలగించే ఏర్పాట్లను అధికారులు చేపట్టాలి. వృక్షాల తొలగింపులో జాప్యం ఏర్పడిన సందర్భంలో అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తాం. వ్యాపారులకు అండగా ఉంటాం

స్పందిస్తలేరు..

- ముస్త్యాల శ్రీనివాస్, ఎంపీటీసీ



రోడ్డుకు ఇరువైపుల ఉన్న వృక్షాలు ప్రమాధభరితంగా ఉన్నాయి. గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసికెళ్లినా స్పందించడం లేదు. స్థానికంగా వృక్షాల కొమ్మలు విరిగిపడడంతో అనేక మందికి గాయాలైన సంఘటనలు ఉన్నాయి. పారిశ్రామిక ప్రాంతంలో వేల సంఖ్యలో ద్విచక్రవాహనల సంచారం అధికంగా ఉంటుంది.

నాగారంలో తల్లిపాల వారోత్సవాలు

మంథని రూరల్ : మండలంలోని నాగారం అంగన్‌వాడీ సెంటర్ 1, 2 కేంద్రాల్లో బుధవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టిత గురించి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ బెల్లంకొండ సుగుణమ్మ, హెచ్‌ఎం ములుకల్ల రాజశేఖర్, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు ఎల్లమ్మ, రాజమ్మ, ఎన్‌ఎన్‌ఎం పద్మ తదితరులు పాల్గొన్నారు.



మచ్చుపేటలో మాట్లాడుతున్న అధికారులు

మచ్చుపేటలో..

ముత్తారం : మండలంలోని మచ్చుపేట, కేశనపల్లి గ్రామ పంచాయతీ పరిధిల్లో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహిలచారు. ఈ సందర్భంగా తల్లిపాల అవశ్యకత గురించి వివరించారు. ముర్రు పాలు వృథా చేయవద్దన్నారు. ముర్రు పాలతో రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. సర్పంచ్ గోవిందుల పద్మ, అంగన్‌వాడీ కార్యకర్తలు రజిని, కళావతి, ఏఎన్‌ఎం శోభరాణి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలి

కమాన్‌పూర్ : పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని ఎమ్మార్పీఎస్ నాయకులు మంథని చందు, ఈదునూరి వెంకటేశం, సురేష్, రవీందర్ డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2007లో అప్పటి యూపీఏ ప్రభుత్వం వేసిన ఉషామేహరా కమిషన్ దళితుల్లోని అన్ని ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడంలేదని, ఎస్సీ వర్గీకరణ తక్షణం అమలు చేయాలని స్పష్టంచేయడం జరిగిందన్నారు. గత యూపీఏ ప్రభుత్వం అమలు చేయని సామాజిక న్యాయాన్ని ప్రస్తుతం కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ సర్కారు ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలుచేయాలని పేర్కొన్నారు.




రిలే నిరాహార దీక్షచేస్తున్న ఎమ్మార్పీఎస్ నాయకులు

బీసీలు ఐక్యతతో ఉద్యమించాలి

కమాన్‌పూర్ : రాష్ట్రంలో బీసీ కులాల అభివృద్ధి కోసం ఐక్యతతో ఉద్యమించాలని బీసీ సాధికారిత సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జ సంతోష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దేశ జనాభాలో 56శాతం ఉన్న బీసీలు 70 సంవత్సరాలుగా అన్ని రంగాల్లో అణగారి పోతున్నారన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా బలిదానాలలో బీసీ కులాలకు చెందిన వారే అత్యధికులుగా ఉన్నారన్నారు. ఐక్యత లేకపోవడంతోనే బీసీలు సమాజంలో అన్ని రంగాల్లో వెనకబడి పోతున్నారన్నారు. బీసీలు అన్ని రంగాల్లో అట్టడుగు స్థానంలో ఉన్నారని, ఉన్నత స్థాయిలో అగ్రవర్ణాల వారున్నారని పేర్కొన్నారు. నేటికి మన రాష్ట్రంలో బీసీలకు సముచిత స్థానం దక్కడం లేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో మెదటి బలిదానం చేసుకున్న శ్రీకాంత్ చారిని రాష్ట్రసాధన అనంతరం ప్రభుత్వం పట్టించుకోక పోవడమే నిదర్శనమని తెలిపారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి కృషిచేయాలని కోరారు.

ఇంటర్వ్యూ



ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలి

విజయభాస్కర్, ఏడీఏ, మంథని

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలి..?

వాతావరణంలో మార్పుల కారణంగా సరైన వర్షాలు సకాలంలో కురువక పోవడంతో రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గ చూపాలి. రైతులు మొక్కజొన్న, కంది, పెసరు, మినుము, ఆముదం, జొన్న, నువ్వులు వంటి పంటలను సాగు చేయాలి.

ప్రస్తుతం ఎలాంటి విత్తనాలు సబ్సిడీలో అందుబాటులో ఉన్నాయి..?

సబ్సిడీపై రూ.205కు నాలుగు కిలోల కంది విత్తనాలు, అందుబాటులో ఉన్నాయి. వాతావరణం ఇదే విధంగా ఉంటే వారం రోజుల్లో మిగితా ఆరుతడి పండలకు సంబంధించిన విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తాం.

సాగులో ఉన్న పత్తి, వరి పంటల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

పత్తి సాగు చేస్తున్న రైతులు 30 రోజులు దాటిన వారు ఎకరాకు 40 కిలోల యూరియా, 20 కిలోల పొటాషియం పంట చెలల్లో చల్లాలి. వరి రైతులు ఎక్కవగా నీరు పెట్టకుండా క్యాంబో క్యూరో 34 గుళికలు, పత్తెర గూళికలు వేయాలి.

- మంథని

కేశోరాంలో ఇచ్చిన హామీలు నెరవేర్చా..

- రెండేళ్లలో 150మందికి గ్రేడ్‌లు, ఇంక్రిమెంట్లు
- వచ్చే ఎన్నికల్లో కార్మికులు ఆదరించాలి
- పర్మనెంట్ కార్మికసంఘం అధ్యక్షుడు మక్కాన్‌సింగ్


సమావేశంలో మాట్లాడుతున్న మక్కాన్‌సింగ్

పాలకుర్తి: రెండేళ్ల క్రితం కేశోరాం సిమెంట్ కంపెనీ పర్మినెంట్ కార్మికసంఘం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ గుర్తింపు సంఘంగా పూర్తి చేశామని పర్మనెంట్ కార్మిక సంఘం గౌరవ అధ్యక్షుడు రాజ్‌ఠాకూర్ మక్కాన్‌సింగ్ పేర్కొన్నాడు. పాలకుర్తి మండలం బసంత్‌నగర్ గెస్ట్ హౌస్‌లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పర్మనెంట్ కార్మిక సంఘం పదవీకాలంలో పర్మినెంట్ కార్మికుల సంక్షేమానికి పాటుపడ్డామని తెలిపారు. కంపెనీలోని పర్మినెంట్ కార్మికులు 150మందికి గ్రేడింగ్, ఇంక్రిమెంట్ ఇప్పించామని తెలిపారు. ముఖ్యంగా మెడికల్ ఇన్సూరెన్స్, ఐదుగురికి 5వ గ్రేడ్ ఇప్పించినట్టు పేర్కొన్నాడు. కార్మికుల మద్దతో వారి సంక్షేమానికి యాజమాన్యంతో రాజీపడకుండా పని చేస్తున్నామని, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమ ప్యానెల్‌ను గెలిపించిన వారిని ఎప్పటికీ మరువనని పేర్కొన్నారు.

వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పని చేస్తామన్నారు రానున్న రోజుల్లో కార్మికుల సంక్షేమం మరిన్ని హక్కులను కల్పించే విధంగా ముందుకు పోతున్నామని, ఇక్కడి కార్మికులు గతంలో ఎంతో మంది నాయకులను చూశారని, కార్మికుల హక్కుల కోసం పాటు పడే వారికే పట్టం కడుతారని, హక్కులకు ఎవరు భగం కలిగించినా సహించరన్నారు. విలేకరుల సమావేశంలో యూనియన్ అధ్యక్షుడు బయ్యపు మనోహర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ముల్కల కొమురయ్య, కాంట్రాక్టు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి అల్లంకి రాజయ్య, నాయకులు షేర్ల కొమురయ్య, మల్లెత్తుల శ్రీనివాస్, తెల్ల కనుకయ్య పాల్గొన్నారు.

ఆర్థిక సాయం అందజేత

గోదావరిఖని: సింగరేణి ఆర్‌జీ-1 ఏరియా వర్క్‌షాపులో విధులు నిర్వహిస్తూ రేకుల షెడ్డు నుంచి పడి మృతి చెందిన సంథా సాగర్ కుటుంబానికి బుధవారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో జీఎం విజయపాల్‌రెడ్డి రూ.4లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ సివిల్ కాంట్రాక్టర్ సదానందం రూ.6లక్షల నష్టపరిహారానికి రూ.4లక్షలు చెక్కు రూపేణ ఇవ్వడం జరిగిందని, మిగతా రూ.2లక్షలు 15రోజుల్లో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ డబ్బును పిల్లల భవిష్యత్‌కు సక్రమంగా వినియోగించాలని సాగర్ భార్య మంగళకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీజీఎం(పర్సనల్) బీ హనుమంతరావు, డీజీఎం(సివిల్) నవీన్, పీఎం మంచాల శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వసంత్‌కుమార్, కాంట్రాక్టర్ సదానందం పాల్గొన్నారు.

పీజీ కళాశాలలో స్వచ్ఛ భారత్


కళాశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహిస్తున్న విద్యార్థులు

కోల్‌సిటీటౌన్: గోదావరిఖని శాతవాహన యూనివర్సిటీ పీజీ కళాశాలలో బుధవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాల ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలను, పొదలను తొలగించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ సురేష్‌కుమార్, ఎన్‌సీసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ రమేష్‌రెడ్డి, రమాకాంత్, డాక్టర్ రవి, ఈశ్వర్, సౌజన్య, అజయ్, వాణిశ్రీ, సావిత్రి, యాదయ్య, ఎంఎస్‌సీ, ఎంబీఏ, ఎండబ్ల్యూఎం ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.

నియామకం

లక్ష్మీనగర్: తెలంగాణ సింగరేణి భూనిర్వాసిత ప్రభావిత గ్రామాల సంక్షేమ సంఘం రామగుండం రీజియన్-1 అధ్యక్షుడిగా గుండవేన భూమయ్య నియమితులయ్యారు. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శంకర్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా జనగామ శ్రీనివాస్ నియమితులయ్యారు. నియమించిన అధ్యక్షుడు శంకర్, సహకరించిన నాయకులకు భూమయ్య, శ్రీనివాస్‌లకు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.

ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం మౌనం వీడాలి

కళ్యాణ్‌నగర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్‌సీ వర్గీకరణపై మౌనం వీడాలని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాతంగి ఓదెలు అన్నారు. బుధవారం గోదావరిఖని మార్కండేయకాలనీలోని గౌతమిసాయి డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఓదెలు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంట్‌లో వర్గీకరణబిల్లును చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే 100రోజులు వర్గీకరణ బిల్లు ఆమోదం తెలుపుతామని ప్రకటించిన బీజేపీ స్పందించక పోవడం శోచనీయమన్నారు. మూడేళ్లుదాటినప్పటికీ పట్టించుకోకపోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం కళాశాల కమిటీని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో నాయకులు శ్రీవిద్య, నరేష్, మానస, అఖిలాదేవి, హేమలత, హరిత, నరేష్, సునీల్, అనీల్, రమేష్ పాల్గొన్నారు.


సమావేశంలో మాట్లాడుతున్న ఓదెలు

ఆర్‌జీ-1 అధికారుల సమీక్షా సమావేశం

గోదావరిఖని: సింగరేణి ఆర్‌జీ-1 సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎంపికైన శిక్షకులతో బుధవారం ఆర్‌జీ-1 డీజీఎం(పర్సనల్) హనుమంతరావు, పీఎం శ్రీనివాస్, సేవా కో ఆర్డినేటింగ్ అధికారి గంగాధర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి 21కోర్సులు మంజూరయ్యాయని, ఇందులో 15కోర్సులకు శిక్షకుల ఎంపిక చేయడం జరిగిందని, మరో ఆరు కోర్సులకు త్వరలోనే ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు తెలిపారు. శిక్షకులు ఎంపికైన కోర్సులను వారం రోజుల్లో శిక్షణను ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షకులతో పాటు సేవా సమితి కో ఆర్డినేటర్ మేడి తిరుపతి, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ ఎరుకల సంతోష్‌కుమార్ పాల్గొన్నారు.

డాక్టర్ సూర్యశ్రీని సన్మానించిన ఆర్‌ఎంపీ వైద్యులు

అంతర్గాం: గోదావరిఖని సివిల్ హాస్పిటల్ అసిస్టెంట్ సర్జన్ సూర్యశ్రీ సివిల్ సర్జన్ బాధ్యతులు చేపట్టిన సందర్భంగా బుధవారం ఉమ్మడి రామగుండం మండల ఆర్‌ఎంపీ, పీఎంపీ అధ్యక్షుడు డాక్టర్ ముస్తాఫా ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించారు.


సూర్యశ్రీని సత్కరిస్తున్న ఆర్‌ఎంపీ, పీఎంపీలు

సినిమాగైడ్

రాజేష్	: వాసుకి
ఊర్వశి	: గౌతమ్‌నంద
శ్రీనివాస	: నిన్నుకోరి
న్యూఅశోక	: ఫిదా

అజాగ్రత్తగా టిప్పర్లు నడిపితే కఠిన చర్యలు

- సీపీ విక్రమ్‌జీత్‌దుగ్గల్


సీజ్ చేసిన టిప్పర్లు

గోదావరిఖని: రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బొగ్గు, బూడిద, ఇసుక రవాణా చేసే టిప్పర్ల డ్రైవర్లు అజాగ్రత్తగా వాహనాలు పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జీత్ దుగ్గల్ అన్నారు. బుధవారం అధిక లోడ్‌తో టిప్పర్లపై టార్పాలీన్ కవర్లు కప్పకుండా అజాగ్రత్తగా వాహనాలు నడిపిన ఏడు బొగ్గు టిప్పర్లను సీజ్ చేశారు. బొగ్గు, బూడిద, ఇసుక రవాణా చేసే వాహనాలు తప్పకుండా టార్పాలిన్ కవర్లు కప్పకుండా వెళుతుండడంతో వెనుక వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, తప్పకుండా టిప్పర్ యజమానులు, డ్రైవర్లు కవర్లు కప్పాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ సీఐ ఆధ్వర్యంలో ఏడు లారీను సీజ్ చేసి ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

తల్లిపాలు పిల్లలకు అమృతం

- మూల విజయారెడ్డి


సమావేశంలో మాట్లాడుతున్న విజయారెడ్డి

అంతర్గాం: తల్లిపాలు పిల్లలకు అమృతమని, ఆయువును పెంచుతుందని పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ముర్మూర్ గ్రామ కమ్యూనిటీహాల్‌లో అంగన్‌వాడీ కేంద్రం నిర్వహించిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. గర్భిణీలు, పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు సీఎం కేసీఆర్ అంగన్‌వాడీ కేంద్రాలకు అన్నీ వసతులు కల్పించాలరని తెలిపారు. తల్లిపాలు పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోపడుతాయని పేర్కొన్నారు. ఎంపీపీ ఆడెపు రాజేశం, జిల్లా ప్రణాళిక బోర్డు సభ్యురాలు సోమారపు లావణ్య, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కొదురుపాక పవన్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగయ్య, పెద్దపల్లి డైరెక్టర్ మిడివల్లి శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్ పెండ్యాల విమలాదేవి పాల్గొన్నారు.

8 నుంచి మండలస్థాయి క్రీడా పోటీలు

పాలకుర్తి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8, 9, 10 తేదీల్లో పాలకుర్తి మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు ఎంఈఓ మల్లేశం తెలిపారు. బుధవారం బసంత్‌నగర్ జిల్లా పరిషత్ పాఠశాలలో క్రీడల నిర్వహణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో అండర్-14, 17స్థాయిల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ 100మీటర్లు, 200, 400, 600, 800మీటర్ల పరుగుపందెం, షాట్‌పుట్, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఈ పోటీల్లో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పాల్గొనాలని వివరించారు. ఈ సమావేశంలో ఎంపీపీ ఆడెపు రాజేశం, సర్పంచ్ శ్రీనివాస్, పాఠశాలల పీఈటీలు పాల్గొన్నారు.

9వ డివిజన్‌లో హరితహారం

కోల్‌సిటీ: రామగుండం కార్పొరేషన్ 9వ డివిజన్‌లో బుధవారం హరితహారం నిర్వహించారు. స్థానిక ఐబీ కాలనీలోని కౌసర్ మసీదు ప్రాంగణంలో కార్పొరేటర్ పీచర శ్రీనివాస్ ఆధ్వర్యంలో పండ్ల మొక్కలు నాటారు. డివిజన్‌లో ఇంటింటికి పండ్ల మొక్కలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జాహిద్‌పాషా, మసీదు కమిటీ బాధ్యులు అస్లాం, మహ్మద్ పాల్గొన్నారు.

'ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైన విద్య'

ఎలిగేడు: ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైన విద్యను బోధిస్తున్నారని లక్ష్మి ఫౌండేషన్ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త మడ్డపల్లి రాము తెలిపారు. మండలంలోని రాములపల్లి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఆయన విద్యార్థులకు ప్యాడ్లు, పలుకలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యావిధానం కొనసాగుతుందన్నారు. వేలాది రూపాయల ఫీజలు చెల్లించి నష్టపోతున్న తల్లితండ్రులు గ్రహించాలన్నారు. ప్రభుత్వాలు గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించి ప్రైవేటు పాఠశాలకు ధీటుగా విద్యను అందిస్తుందన్నారు. హెచ్ఎం చంద్రశేఖర్, ప్రసాద్, పాఠశాల చైర్మన్ వెంకటేశ్, యూత్ కార్యకర్తలు అనిల్, కుమార్ పాల్గొన్నారు.

సౌకర్యాలు లేవు..వసతులు కరువు...

● ఒకే గదిలో విద్యాబోధన ●ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ●పట్టించుకోని అధికారులు

ధర్మారం : మండలంలోని పైడిచింతలపల్లి ప్రాథమిక పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. పాఠశాలలో గదులు, ప్రహరీ లేకపోవడంతో పాటు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ గ్రామం నుంచి ఎంపీపీగా పాక మల్లీశ్వరీ ప్రాతినిథ్యం వహిస్తుంది. ఎంపీపీ స్వగ్రామంలోని పాఠశాల అభివృద్ధిపై అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులతో పాటు విశాఖ చారిటబుల్ నుంచి ఒకరు విద్యావాలంటీరుగా విధులు నిర్వహిస్తున్నారు. పాఠశాల కోసం 1987వ సంవత్సరంలో భవనం నిర్మించారు. ఆ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గత నాలుగు సంవత్సరాల క్రితం పక్కన నిర్మించిన ఒక గదిలోకి తరలించారు.

ఈ గది వరండాలో 1, 2వ తరగతుల విద్యార్థులకు బోధిస్తున్నారు. 3,4,5 తరగతులకు గదిలో బోధన చేస్తున్నారు. ఆ గదిలోనే బోధన పరికరాలు పెడుతున్నారు. ఒకే గదిలోనే విద్యార్థులకు బోధన, టీచర్లు ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 1వ తరగతిలో ముగ్గురు, 2వ తరగతిలో ఐదుగురు, 3వ తరగతిలో నల్గురు, 4వ తరగతిలో తొమ్మిది, 5వ తరగతిలో నల్గురు విద్యార్థులు చదువుకుంటున్నారు. ఈ గ్రామం నుంచి మరో 10మంది విద్యార్థులు రామగుండం మండలం పుట్నూర్, ధర్మారం మండలం దొంగతుర్తి పాఠశాలకు వెళ్తుంటారు. గత నాలుగేళ్ల నుంచి అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాలకులు ప్రత్యక్షంగా పరిశీలించిన, అధికారులు ఆకస్మిక తనిఖీలు చేసినా సమస్యలు మాత్రం తీరడం లేదు. పాఠశాల చుట్టూ ప్రహరీ లేదు. దీంతో పాఠశాల వెనుక భాగంలో గుట్ట బోరు ఉండటంతో చెట్ల నుంచి ఏ విష పురుగులు వస్తాయోనని విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు. పాఠశాల ఎదురుగా ఉన్న గ్రామపంచాయతీ నల్లా పెద్ద నీటి కుంటలా మారింది. అక్కడి నుంచి నీరు అధికంగా పాఠశాల వైపు ప్రవహించడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాఠశాలలోని సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు, గ్రామస్తులు కోరుతున్నారు.


వరండాలో విద్యార్థులకు బోధిస్తున్న చేస్తున్న టీచర్


పాఠశాల ఎదుట నలిచిని కుళాయి నీరు

అధికారులకు విన్నవించాం..
- చంద్రశేఖర్, హెచ్ఎం



పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాం. వారు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒకే గదిలో ఐదు తరగతులు నిర్వహించడం, టీచర్లకు అదే రూంను వినియోగించడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ప్రధానంగా పాఠశాలకు ప్రహరీ లేకపోవడంతొ సమస్యగా మారింది. ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం.

పోలీసులను సస్పెండ్ చేయాలి


మాట్లాడుతున్న జాడీ బాల్‌రెడ్డి

ధర్మారం : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లెల్ల ఘటనలో నేరెళ్ల దళితులను అనేక రకాలుగా వేధింపులకు గురి చేసి థర్డ్ డిగ్రీని ప్రయోగించిన ఎస్పీతో సహా 19మంది పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని టీడీపీ ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి జాడీ బాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ధర్మారంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులను పోలీసులు ఠాణాలో బంధించి చిత్రహింసకు గురి చేశారన్నారు. ఇందుకు బాధ్యులైన అక్కడి ఎస్పీ, పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ప్రభుత్వం కుట్ర పన్నుతుంద దన్నారు. ఈ ఘటన జరిగినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కనీసం పరామర్శించలేదని అన్నారు. ఇసుక మాఫీయా కేసీఆర్ బంధువుల చేతుల్లో ఉండటంతోనే చర్యలు తీసుకోవడం లేదన్నారు. మండల శాఖ అధ్యక్షుడు బద్దం లక్ష్మత్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి రాజేష్‌నాయక్, నాయకులు నూనే వెంకటనర్సయ్య, ఉత్తం రాజయ్య, పొలవేని సత్యం, ఎండీ షరీఫ్ పాల్గొన్నారు.

ఫీజు రీఇంబర్స్‌మెంట్ విడుదల చేయాలి

కాల్వశ్రీరాంపూర్ : విద్యార్థులకు రావల్సిన ఫీజు రీఇంబర్స్‌మెంట్ బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని డిమాడ్ చేస్తూ మండల కేంద్రంలో రహదారిపై ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు కలిసి బుధవారం రాస్తారోకో నిర్వహిం చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిసేపు రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పోలీసులు వచ్చి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ మండల కన్వీనర్ రాగుల రాజ్‌కుమార్, బీసగోని సాయికృష్ణ, బెజ్జాల అఖిల్, రాజు, రఘు, సంతోష్, నిరోషా, సుచరిత, ప్రశాంత, రమ్య, శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు.


రాస్తారోకో చేస్తున్న ఏబీవీపీ నాయకులు

బాధితులకు అండగా ఉంటాం

జూలపల్లి: ప్రభుత్వ బాధితులందరికీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా నిలబడి వారి పక్షానా పోరాటం చేస్తుందని జాతీయ యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఊట్ల వరప్రసాద్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఒక శుభకార్యంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సిరిసిల్లలో ఇసుక మాఫియా కొనసాగిస్తూ దళిత వర్గాలపై పోలీసులతో దమనకాండ కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. పైశాచికంగా దళితులపై పోలీసులతో థర్డ్ డిగ్రీ ప్రయోగించి తెలంగాణలో అణిచివేతకు ప్రభుత్వం పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. ఆపదలో దళితులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వంలోని కొందరు దళిత పెద్దలు కాంగ్రెస్ నాయకులను విమర్శించడం మానుకోవాలని హితవు పలికారు. ఆయన వెంట నాయకులు ఉన్నారు.

ఇంటర్వ్యూ



అడిగిన వెంటనే వ్యవసాయ కనెక్షన్

పెద్దపల్లి సత్తయ్య, ట్రాన్స్‌కో ఏఈ

రైతులకు వ్యవసాయ కనక్షన్లు అవసరముంటే ఎప్పుడు ఇస్తారు?

రైతుల ప్రయోజనార్థం పర్ హెచ్‌పీ 1200 చొప్పున ఎన్ని హెచ్‌పీలు అవసరముంటే అన్నింటికి మంజూరు చేస్తాం. డీడీలు తీస్తే వెంటనే కనెక్షన్‌ఇస్తాం.

నూతన స్కీంలు అందుబాటులో ఉన్నాయా?

దీన్‌దయాల్ గ్రామీణ యోజన స్కీంలో విద్యుత్ మోటార్లు అవసరముంటే రూ.125 మంజూరు ఇస్తాం. తెలుపు రేషన్, ఆధార్‌కార్డు, జిరాక్స్ కాపీలు అందజేస్తే తొందరలోనే మంజూరు చేస్తాం.

రైతులకు ఎలాంటి సేవలందిస్తున్నారు?

లోవోల్టేజీ సమస్యలు తీరుస్తున్నాము. ట్రాన్స్‌ఫార్మర్లు బిగించి నిరంతరం విద్యుత్ సప్లయి చేస్తున్నాము.

- ఎలిగేడు

సినిమా గైడ్

సంగీత -ఫిదా
శ్రీనివాస- గౌతమ్‌నంద

9 నుంచి మండల స్థాయి క్రీడలు

ధర్మారం : మండలంలోని మేడారం బాలుర గురుకుల విద్యాలయంలో ఈ నెల 9 నుంచి రెండు రోజుల పాటు మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడలు నిర్వహించనున్నట్లు ఎంఈవో ఛాయాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొనవచ్చన్నారు. అండర్-14 బాలికలు, బాలుర విభాగంలో 6,7, 8తరగతి చదువుతూ 1 జనవరి 2004లోపు జన్మించిన వారు అర్హులని పేర్కొన్నారు. అండర్ -17 బాలురు, బాలికల విభాగంలో 9, 10వ తరగతి చదువుతూ 2001తరువాత జన్మించిన వారు అర్హులన్నారు. పోటీల్లో పాల్గొనే విద్యార్థులు తమ ఫొటో, ఆధార్ కార్డు, స్టడీ సర్టిఫికెట్‌తో రావాలని తెలిపారు. పూర్తి సమాచారం కోసం తమ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె సూచించారు.

6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కాల్వశ్రీరాంపూర్ : మండలంలోని మల్యాల ఆదర్శ పాఠశాలలో 6వ తరగతిలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న దరఖాస్తులు స్వీకరించి 10న పరీక్ష నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులు నేరుగా ఆదర్శ పాఠశాలలో ఇవ్వాలని ప్రిన్సిపాల్ సూచించారు.

5న మండల సర్వసభ్య సమావేశం

జూలపల్లి: మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఈ నెల 5న ఎంపీపీ పల్లె అంజమ్మ అధ్యక్షతన నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఆరెపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశానికి సమస్త మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు సకాలంలో హాజరై మండల అభివృద్ధి అంశాలపై చర్చలో పాల్గొనాలని ఎంపీడీఓ శ్రీనివాస్ పేర్కొన్నారు.

జీపు డ్రైవర్‌పై కేసు

ధర్మారం : ఘండలంలోని కటికెనపల్లి-కొత్తూర్ గ్రామాల మధ్య పెద్దపల్లి ఎక్సైజ్ ఎస్సై జీపు ఢీకొన్న ప్రమాదంలో బంజేరుపల్లి గ్రామానికి చెందిన బూక్య లక్ష్మణ్ గాయాలైన సంఘటనలో బుధవారం జీపు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై బాబురావు తెలిపారు. గత నెల 24న కటికెనపల్లి -కొత్తూర్ గ్రామాల మధ్య ఎక్సైజ్ ఎస్సై సుష్మిత ప్రయాణిస్తున్న జీపు వేగంగా బంజేరుపల్లి గ్రామానికి చెందిన బూక్య లక్ష్మణ్‌ను ఢీకొనడంతో తలకు, ముఖానికి తీవ్ర గాయాలై చికిత్స పొందాడు. బుధవారం బూక్య లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు ఎక్సైజ్ జీపు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు.

గ్రామాల్లో మొక్కలు నాటడమే లక్ష్యం

కాల్వశ్రీరాంపూర్ : గ్రామాలల్లో నిండుగా మొక్కలు నాటడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. మండలంలోని పెగడపల్లి గ్రామంలో ప్లాంటేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారంలో భాగంగా మండలంలో ఇప్పటి వరకు 1.20 లక్షల మొక్కలు పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్లాంటేషన్ ద్వారా బండ్‌ప్లాంటేసన్ కోసం 47 వేల టేకుమొక్కలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. పోతారం నుంచి 50 వేల మొక్కలు, గోదావరిఖని నుంచి 5 వేల మొక్కలు తీసుకువచ్చి మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. హరితహారంలో భాగంగా ప్రతీ ఒక్కరు భాగస్వామ్యమై మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని పేర్కొన్నారు. ఆయన వెంట సర్పంచ్ గొడుగు లక్ష్మి, రాజ్‌కుమార్ యాదవ్, నాయకులు తదితరులు ఉన్నారు.

ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు..

ఓదెల: ప్రశ్నించే వారిపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వ విధానాలపై ప్రజల తిరుగుబాటు తప్పదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంట రాములు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్‌లో హార్టికల్చరల్ యూనివర్సిటీలో ఉద్యోగ నియామకాలపై ఆమరణ దీక్ష చేస్తున్న విద్యార్థులను హాస్టల్‌లోకి చొరబడి పోలీసులు అరెస్ట్ చేయడం ప్రభుత్వ అణిచివేత చర్యలకు నిదర్శనమన్నారు. ప్రతేక్య రాష్ట్రం కోసం కొనసాగిన ఉద్యమంలో విద్యార్థులు మృతి చెందారని, వీటిని మరిచిపోయిన ప్రభుత్వం పోలీసుతో అణిచివేయడం ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో ప్రశ్నించే వారు లేకుండా దొరల పాలన కొనసాగుతుందన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన విద్యార్థులను పరామర్శించేందుకు పాదయాత్రగా వెళ్తున్న టీడీపీ రాష్ట్ర నేత రేవంత్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. మండల టీడీపీ నేతలు పాల్గొన్నారు.

కళకళలాడుతున్న మల్లికార్జుననగర్ పాఠశాల

● 26కు చేరిన విద్యార్థుల సంఖ్య



తరగతి గదిలో విద్యార్థులు

ఓదెల: మండల కేంద్రంలోని మల్లికార్జుననగర్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నాటికి విద్యార్థుల సంఖ్య 26కు చేరుకున్నది. ఇన్నాళ్లుగా విద్యార్థులు లేక మూసివేత దశలో ఉన్న పాఠశాలలో కేవలం ఉపాధ్యాయులే హాజరు కాగా, ఇక్కడ ఇంతకు ముందున్న విద్యార్థుల కోసం అన్వేషించేందుకు విధులు నిర్వహించే పరిస్థితి ఉంది. ఆంధ్రజ్యోతి చొరవతో బోసిపోయిన పాఠశాల కళకళలాడేందుకు ఎంఈవో, సర్పంచ్ తగిన చర్యలు తీసుకోవడంతో మొదటి విడతలో 18 మంది చేరగా, రెండో విడతలో ఎనిమిది మంది విద్యార్థులు చేరారు. దీంతో మొత్తం 26 మంది విద్యార్థులతో పాఠశాల కళకళాడుతున్నది. ఉపాధ్యాయుల నిబద్ధత పట్ల గ్రామస్తులకు నిజాయితీ కలుగుతుందని, అందుకే విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తున్నారని ఎంఈఓ లింగయ్య తెలిపారు.

'కేసీఆర్‌కు తగిన గుణపాఠం తప్పదు'

పెద్దపల్లి టౌన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నీ రోజులు దగ్గరపడుతున్నయన్న సంగతి తెలుసుకోమని పీసీసీ సభ్యుడు, మాజీ జడ్పీటీసీ ఈర్ల కొమురయ్య సవాల్ విసిరారు. స్థానిక ఐబి అతిథిగృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలీసులతో దళిత, బడుగు, బలహీన వర్గాలపై వరుస దాడులు చేయించడానికే జనం గెలిపించారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ పాలనను జనం గమనిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నేరళ్ళ ఘటనపై చేపట్టిన బహిరంగ సభకు అనుమతివ్వకున్నా పెద్దఎత్తున జనంతో సభ నిర్వహించామన్నారు. సంగారెడ్డి బహిరంగ సభ, నేరళ్ల సభలను చూసిన టీఆర్ఎస్ నాయకులకు వణుకుపుట్టిందన్నారు. దళితున్ని సీఎం చేస్తానని, మూడేకరాల భూమి, డబుల్‌బెడ్రూం ఇళ్లు ఇస్తామని చెప్పిన కేసీఆర్ నేరళ్ల ఘటనపై కనీసం న్యాయ విచారణ చేపట్టలేదన్నారు. పోలీసులతో రాజ్యమేలుతున్న కేసీఆర్ రానున్న ఎన్నికల్లో చిత్తుగా ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సహంగా ఉన్నారన్నారు. ఊట్ల వరప్రసాద్, మంథెన నర్సింగ్, నల్లగొండ కుమార్, బండారి సునీల్‌గౌడ్, మోయిన్, గంగుల సంతోష్, వాజీద్, బాషా, జయదేవ్, ఈర్ల ప్రవీన్, బోడ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

డిగ్రీ ఫలితాల్లో గాయత్రి విద్యార్థుల ప్రతిభ

పెద్దపల్లి కల్చరల్: శాతవాహన విశ్వవిద్యాలయం బుధవారం విడుదల చేసిన డిగ్రీ ప్రథమ సంవత్సం రెండో సెమిస్టర్ ఫలితాల్లో జిల్లాలోని స్థానిక గాయత్రి డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన బొమ్మడవేని లావణ్య గణిత విభాగంలో 10 ఎస్‌జీపీఏ సాధించి విశ్వవిద్యాలయంలో మొదటి స్థానం కైవసం చేసుకుంది. అలాగే గణితంలో సందవేన స్వాతి 9.84, మల్లెత్తుల రజిత 9.64, చిటవేన సుప్రియ 9.64, కానపర్తి కళ్యాణి 9.6, బయోలాజికల్ సైన్స్‌లో అడప సౌమ్య 9.6, కామర్స్‌లో కోడెపాక సాయిమాధురి 9.5, ఆవుల శైలజ 9.33, పెసర సౌమ్య 9.33, ఆట్ల మనిషా 9.2, నారాయణ్‌దాస సంధ్యకుమారి 9.17, నిషాద్‌బేగం 9.03, తంగేళ్ల సాయిశ్రీ 9.17 సాధించారు. ఈ మేరకు గాయత్రి విద్యాసంస్థల అధినేత అల్లెంకి శ్రీనివాస్ విద్యార్థులను అభినందించారు.

విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానం పెంపొందించాలి

పెద్దపల్లి కల్చరల్ : పాఠశాల దశ నుంచే విద్యార్థుల్లో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందేలా, ప్రయోగాలు చేసేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు అన్నారు. బుధవారం స్థానిక ట్రీనిటి డిగ్రీ కళాశాలలో సైన్స్ ఉపాధ్యాయులకు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, ఇన్‌స్పైర్ అవార్డులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థుల నూతన ఆలోచనల దిశగా నడిపించడానికి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వేదికగా నిలుస్తుందన్నారు. ప్రతి పాఠశాల నుంచి తప్పని సరిగా సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించి అక్టోబర్ మొదటి వారంలో జిల్లాలో నిర్వహించే ప్రదర్శనకు ప్రాజెక్టులతో తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు.

గొర్రెల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారించాలి



వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఇన్‌చార్జి కలెక్టర్, అధికారులు

కలెక్టరేట్ : రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ, చేపల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన జిల్లా కలెక్టర్, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలని, కొనుగోళ్ల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఈ సంవత్సరం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. గొర్రెలు కొనుగోలు చేసిన ప్రాంతం నుంచి లబ్ధిదారుని గ్రామానికి తరలిస్తుండగా ప్రమాదవశాత్తు మరణించిన గొర్రెలకు ఇన్సూరెన్స్‌ను జిల్లా కలెక్టర్ ఖాతాకి క్లెయిమ్ చేయాలని, తర్వాత లబ్ధిదారునికి వేగంగా గొర్రెలు కొనుగోళ్లు చేసి ఇవ్వాలన్నారు. ప్రతి జిల్లాలో గొర్రెల పథకంపై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం సరఫరా చేసిన గొర్రెలను అమ్మిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటూ కేసులు పెట్టాలన్నారు. గొర్రెలకు మేతపై కూడా శ్రద్ధ వహించాలన్నారు. పంపిణి చేసిన గొర్రెలను అనారోగ్యానికి గురికాకుండా కాపాడటానికి సంచార వైద్యశాలలు ప్రారంభిస్తామన్నారు. అవసరమైన నట్టల నివారణ మందులు, టీకాలు, పశువుల మందలు అమర్చాలని, నిరంతరం ప్రభుత్వం సరఫరా చేసిన గొర్రెల యూనిట్లపై నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం చేపల పెంపకంపై మాట్లాడుతూ వీలైనంత త్వరగా చేప పిల్లల కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. జిల్లాలో నీరు ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, బావుల్లో ఎక్కడ నీరు ఉంటే అక్కడ చేపపిల్లలను వేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిపారు. జిల్లాలోని మత్స్యశాఖను బలోపేతం చేస్తామని, వారు అన్ని శాఖల వారితో సమన్వయం చేసుకొని ముందుకు వెళ్లాలన్నారు.

చేపపిల్లలను నీటిలో వేసే ముందు పరిశీలన చేయాలని, ఆరోగ్యకరమైన చేపలను మాత్రమే నీటిలో వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అందరిని భాగస్వామ్యం చేయాలన్నారు. సొసైటీలోని అందరి సెల్ నంబర్లు తీసుకోవాలని, సొసైటీలో విజ్ఞాన సదస్సులు నిర్వహించి చెరువు గట్లపై నీటిలో చేప పిల్లలను వేసేటప్పుడు వచ్చే సమస్యలను ఎలా పరిష్కరించే విధానాన్ని వివరించాలన్నారు. నీటిలో చేపపిల్లలను వేసేటప్పుడు వీడియో తీయాలని మత్స్యశాఖ కమిషనర్ ఆదేశించారు. రాష్ట్రంలో 40 ఆధునిక చేపల మార్కెట్లను మంజూరు చేశామని, ఇందులో రామగుండంలో ఒక మార్కెట్ మంజూరైందన్నారు. దానిని 10 లక్షల అంచనా వ్యయంతో నిర్మించాలని మంత్రి ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా మత్స్యశాఖ అదికారి మల్లేశం, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి రాజన్న తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేయాలి



సమావేశంలో మాట్లాడుతున్న రాజానందం

పెద్దపల్లి టౌన్ : విశ్వబ్రహ్మణల సంక్షేమం కోసం ప్రభుత్వం కేటాయించిన 200 కోట్ల రూపాయల నిధులను ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా రుణాలు అందజేయాలని విశ్వబ్రహ్మణ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు కట్ట రాజానందం కోరారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు మార్కెట్లో విచ్చలవిడిగా వ్యాపారం కొనసాగిస్తుండడంతో కులవృత్తిపై ఆధారపడ్డ విశ్వబ్రహ్మణుల కుటుంబాలు పూట గడవడమే కష్టంగా మారిందన్నారు. ఎంతో పవిత్రంగా తయారు చేసే మట్టెలు, మంగళ సూత్రాలు కూడా కార్పొరేట్ సంస్థలు విక్రయిస్తున్నాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం మా కష్టాలను చూసి 200 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం అభినందనీయమన్నారు. ఈ నిధులను ఎంబీసీ, బీసీ కార్పొరేషన్ ద్వారా కేటాయించవద్దని సూచించారు. కుల వృత్తిపై ఆధారపడ్డ విశ్వబ్రహ్మణులకు పూచికత్తు లేకుండా రుణాలు అందించాలన్నారు. ఆన్‌లైన్ ద్వారా అర్హులను ఎంపిక చేసే రుణాల కోసం ఇతరులను ఆశ్రయించవద్దని తెలిపారు. తెలంగాణ సాధన కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి విగ్రహాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీ వేయనున్నట్లు పేర్కొన్నారు. వృద్ధులకు పింఛన్లు, డబుల్‌బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. ఈ నెల 6న బోడుప్పల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో విశ్వబ్రహ్మణులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల గోవర్ధన్, నాగపెల్లి శ్రీమన్నారాయణ, మామిడిపెల్లి రాజేశ్, రామోజు ప్రసాద్, గజ్జల సురేష్ పాల్గొన్నారు.

15 లోగా చైల్డ్ ఇన్‌ఫోను పూర్తి చేయాలి

పెద్దపల్లి కల్చరల్ : జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు చైల్డ్‌ఇన్‌ఫోను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1వ తరగతి, 6వ తరగతిలో ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థులతోపాటు మిగితా తరగతులతో నూతనంగా చేరిన విద్యార్థుల వివరాలను ఆధార్ సంఖ్యతో సహా నమోదు చేయాలని పేర్కొన్నారు. విద్యార్థుల వివరాలను కేటగిరిల వారీగా ప్రభుత్వ, ఆదర్శ, కేజీబీవీ, ప్రైవేట్, కేంద్రీయ విద్యాలయ పాఠశాలలు చైల్డ్ ఇన్‌ఫోలో నమోదు చేయాలని ఆయన సూచించారు.

చెక్కు అందజేత

కలెక్టరేట్ : క్రాంతి మండల సమాఖ్యలో కాంట్రాక్టు అటెండర్‌గా పని చేస్తున్న ఇనుగాల పోచం ఇటీవల మరణించాడు. ఈ మేరకు ఆయన కుటుంబానికి జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఏసీ, ఏపీఎం, వీఓఎస్‌ల ద్వారా సేకరించిన 33 వేల రూపాయల చెక్కును బుధవారం ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి చేతుల మీదుగా మృతుడి భార్య రాజేశ్వరికి అందించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ప్రేమ్‌కుమార్, ఏపీఎం సునీత, వీవోఏలు పాల్గొన్నారు.

రెండేళ్లు కాపాడితే జీవితాంతం ప్రాణవాయువు

● డీఈఓ వెంకటేశ్వర్‌రావు



మొక్కలు నాటుతున్న డీఈఓ వెంకటేశ్వర్‌రావు, నగరపంచాయతీ చైర్మన్

పెద్దపల్లి టౌన్: మొక్కలు నాటి రెండేళ్లు కాపాడితే అది చెట్టుగా ఎదిగి జీవితాంతం ప్రాణవాయువు నిస్తుందని డీఈఓ వెంకటేశ్వర్‌రావు అన్నారు. పట్టణంలోని 19వ వార్డులో మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. చెట్లు మానవ జాతికే కాదు..శతకోటి జీవనానికి ప్రాణవాయువునిస్తుందన్నారు. అలాగే వాతావరణంలో చెడువాయివుని పీల్చుకని హాని జగరకుండా చూస్తాయన్నారు. ఇటువంటి మొక్కలను విరివిగా నాటి సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం చైర్మన్ ఎలువాక రాజయ్య మాట్లాడుతూ పట్టణంలో మొక్కలు నాటి లక్ష్యానికి దగ్గరలో ఉన్నామని, అదనంగా మొక్కలు నాటి హరిత పెద్దపల్లిగా తీర్చిదిద్దేందు అందరూ కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఓ రవీందర్, 19వ వార్డు కౌన్సిలర్ ఉప్పు రాజు, కోఆప్షన్ సభ్యుడు షాహెదాఇక్బాల్, కమిషనర్ సత్యనారాయణ, మేనేజర్ నయాంఖాద్రీ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బ్రాయిలర్ ధరలు



	వెన్‌కాబ్	సుగుణ
ఫారం ధర	70.00	79.00
విత్‌స్కిన్	110.00	115.00
స్కిన్‌లెస్	140.00	150.00
బోన్‌లెస్	260.00	300.00

కోడిగుడ్ల ధరలు

రైతు ధర	(100)	340.00
రిటేల్	(100)	360.00

కట్టలు తెగిన కన్నీళ్లు..



రోదిస్తున్న కుటుంబ సభ్యులు

కరీంనగర్ క్రైం : ఒకవైపు మానని గాయాలతో నిల్చోలేని పరిస్థితి.. మరోవైపు కుటుంబ సభ్యులు, ఆప్తులను చూసి ఏడుపును ఆపుకోలేక బోరుమన్నారు. చేయని తప్పుకు మాకు ఈ శిక్ష విధించడం ఎంత వరకు సమంజసమని బాధితుల ప్రశ్నిస్తున్నారు. మేము ప్రాణాలతో ఉంటామని అనుకోలేదని ఒకరు.. తనపై ఐదు లాఠీలు విరిగే వరకు కసిగా కొట్టారని ఇంకొకరు.. కులం పేరుతో దూషిస్తూ పోలీసులు కొట్టిన దెబ్బలను చూపిస్తూ మరొకరు.. కరెంట్‌షాక్, లాఠీ దెబ్బలు, రోకలిబండలు రకరకాల చిత్రహింసలకు గురిచేస్తూ మత్తు ఇంజక్షన్లు ఇస్తూ మళ్లీమళ్లీ కొడుతూ నాలుగు రోజులు నరకం చూపారని మరొకరు తమ బాధతలను తెలిపారు. నేరెళ్ల ఘటనలో నిందితులుగా ఉన్న ఎనిమిది మందికి కరీంనగర్ కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. వారు బుధవారం రాత్రి కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూలై 2న నేరెళ్ల వద్ద లారీల దహనం కేసులో 4వ తేదీ అర్ధరాత్రి సిరిసిల్ల పోలీసులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని ఒక కళాశాలలో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సిరిసిల్ల సీసీఎస్ ఎస్‌ఐ, 18 మంది డిస్ట్రిక్ట్ గార్డ్స్, ఎస్పీ స్వయంగా వచ్చి విపరీతంగా కొట్టారన్నారు. 8వ తేదీన కరీంనగర్ జైలుకు తీసుకురాగా జైలు సూపరింటెండెంట్ తమ గాయాలను చూసి వెనక్కి పంపించగా సిరిసిల్లకు తరలించి ఆసుపత్రి నుంచి రిపోర్టు తీసుకు వచ్చి 9వ తేదీన జైలులో రిమాండ్ చేశారని తెలిపారు. 12వ తేదీన తమ ఆరోగ్య పరిస్థితి గమనించిన జైలు సూపరింటెండెంట్ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారన్నారు. కోర్టులో పోలీసులు కొట్టిన దెబ్బల గురించి చెప్పవద్దని, ఒకవేళ చెబితే కుటుంబ సభ్యుల్లో మహిళలపై వ్యభిచారం కేసులు, పురుషులపై గంజాయి, రౌడీషీట్ కేసులు నమోదు చేసి ఎన్‌కౌంటర్లు చేస్తామని పోలీసులు బెదిరించినట్లు బాధితులు రోదిస్తూ తెలిపారు.

● నేరెళ్లకు చెందిన కోల హరీష్ మాట్లాడుతూ తానని నేరెళ్ల వద్ద రోడ్డు ప్రమాదంలో భూమయ్య మృతి చెందిన విషయం తెలుసుకొని చూడటానికి వెళ్లానని, అక్కడ జరిగిన లారీల దహనం ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని తెలిపాడు. 4న అర్ధరాత్రి నాలుగు జీపులు, ఒక బస్సులో పోలీసులు నేరెళ్ల గ్రామానికి వచ్చి తనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకొని వెళ్లారని తెలిపాడు. ఈ కేసులో తనను అన్యాయంగా ఇరికించారన్నాడు. 4న అర్ధరాత్రి నుంచి 7వ తేదీ వరకు కులం పేరుతో దూషిస్తూ ఎస్‌ఐ రవీందర్, కానిస్టేబుళ్లు నాలుగు లాఠీలు విరిగే వరకు కొట్టారని తెలిపారు.

● నేరెళ్లకు చెందిన పసుల ఈశ్వర్ మాట్లాడుతూ పోలీసులు తనను రహస్య ప్రాంతానికి తీసుకుపోయి చితకబాదారని, 5వ తేదీన సిరిసిల్ల ఎస్పీ తనపై లాఠీతో తీవ్రంగా కొట్టాడని తెలిపాడు. కొట్టిన విషయాన్ని కోర్టులో చెబితే వ్యభిచారం, గంజాయి కేసులు నమోదు చేసి ఎన్‌కౌంటర్ చేస్తానని ఎస్పీ బెదిరించడంతో కోర్టులో భయంతో చెప్పలేదని అన్నాడు. తమకు పోలీసులతో ప్రాణగండం ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. తనకు కరెంట్ షాక్ కూడా ఇవ్వడంతో తట్టుకోలేక పోయానని, ప్రాణాలతో బయట పడతానని అనుకోలేదని అన్నాడు.

● గంధం గోపాల్ మాట్లాడుతూ 15 రోజుల కిందటనే లారీ ప్రమాదంలో తన సోదరుడు గంధం మల్లేశం మృతిచెందాడని రోదిస్తూ తెలిపాడు. లారీల దగ్ధంలో తనకు ఎలాంటి సంబంధం లేదని అయినా కూడా తనను పోలీసులు అదుపులోకి తీసుకొని మత్తు ఇంజక్షన్లు ఇస్తూ నాలుగు రోజులపాటు తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారని, విషయాన్ని బయటకు చెబితే ఎన్‌కౌంటర్ చేస్తానని బెదిరించారని తెలిపాడు.

● నేరెళ్ల మాజీ సర్పంచ్ బానయ్య మాట్లాడుతూ ఇసుక మాఫియా ఆగడాలతో లారీ ప్రమాదాల్లో చాలా మంది మరణించారని అయినా కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. జూలై 2వ తేదీన ఎరుకల భూమయ్య మృతిచెందిన విషయం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులకు, సిరిసిల్ల సీఐలకు ఫోన్ ద్వారా తెలియజేశానని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులతోపాటు మూడు గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకొని లారీలను దహనం చేశారని, తనకు ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని తెలిపాడు. 4న అర్ధరాత్రి ఇంటికి వచ్చిన పోలీసులు తనను అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతానికి తరలించి 8 మంది బట్టలు విప్పించి లాఠీలు, రోకలిబండలు, కరెంట్ షాక్‌లతో చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. 5న ఎస్పీ తమ వద్దకు వచ్చి బానయ్య ఎవరని పిలిచి కులం పేరుతో దూషించి లాఠీలతో చితకబాదారన్నాడు.

ఈ సందర్భంగా బాధితులందరు మాట్లాడుతూ కూలి చేసుకునే మా కుటుంబాలు నెలరోజులపాటు ఊరు కాని ఊరు వేములవాడలో ఎలా బతకాలన్నారు. జైలు నుంచి నేరెళ్ల ఘటన బాధితులు విడుదలవుతున్న విషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్, టీపీసీసీ ఉపాధ్యక్షులు పొన్నం ప్రభాకర్, తదితరులు జైలు వద్దకు చేరుకొని బాధితులను ఓదార్చారు. పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న బాధితుల గాయాలు 28 రోజుల తర్వాత మానకుండా అలాగే ఉండడంతో బాధితులు నడవడానికి ఇబ్బంది పడు తున్నారు. నెల రోజులపాటు వేములవాడ విడిచి బయ టకు వెళ్లరాదని కోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇవ్వడంతో రాజన్న సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ వేములవాడలో నెల రోజులపాటు వసతి, భోజనం ఏర్పాటు చేశారు. జైలు నుంచి విడుదలైన బాధితులను వేములవాడ వరకు బస్సును ఏర్పాటు చేశారు. సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ బాధితులను పోలీసులు కొట్టలేదని చెబుతున్న అధికారులు 15 రోజులపాటు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎందుకు చికిత్స నిమిత్తం ఉంచారని ఆయన ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైన ఎస్పీ, ఎస్‌ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇసుక లారీలపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదని అన్నారు. రాజకీయ పార్టీలు బాధితులకు న్యాయం అందించడానికి పోటీ పడుతున్నాయని అంతేకాని మైలేజ్ కోసం కాదన్నారు.

● ప్రభుత్వం ఎస్పీని వెనకేసుకొస్తుంది...

బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి


నేరెళ్ల ఘటనలో అమాయకులను చిత్రహింసలు పెట్టిన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి. ఎస్సీ కమిషన్, హైకోర్టు నుంచి ఎస్పీని, పోలీసులను ప్రభుత్వం కాపాడలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అమాయకులపై కేసులు ఎత్తివేసి ఎస్పీతోపాటు బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలి. న్యాయం జరిగే వరకు బాధితులకు అన్నిరకాలుగా అండగా ఉంటాం.

● భారీగా చేరుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు..

నేరెళ్ల ఘటన బాధ్యులు 8 మంది విడుదల అవుతున్నారని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా జైలు వద్దకు చేరుకున్నారు. ముఖ్య నాయకులను మాత్రమే జైలు ఆవరణలోకి అనుమతించగా జైలు పెట్రోల్ బంక్ వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి అందరిని అక్కడే నిలువరించారు. సాయంత్రం 5 గంటల నుంచి మీడియా, రాజకీయ పార్టీల నాయకులు, జైలు వద్దనే వేచి ఉండగా రాత్రి 8:10 గంటలకు బాధితులను విడుదల చేశారు. బాధితులకు ముగ్గురు న్యాయవాదులు వేర్వేరుగా పూచీకత్తులు సమర్పించటం, బెయిల్ ఉత్తర్వులు పొందటంతో జైలుకు అందరి బెయిల్ ఒకేసారి రాలేదు.

వైద్య చికిత్సలు అందించాలి...


- కోల దేవయ్య, నేరెళ్ల బాధితుడు హరీష్ తండ్రి



నేరెళ్ల ఘటనలో పోలీసులు నా కొడుకును అన్యాయంగా ఇరికించారు. ఇప్పటికి గాయాలతో బాధపడుతున్నాడు. బెయిల్ వచ్చినా కూడా లాభం లేకుండా పోయింది. కూలీనాలి చేసుకునే వాళ్లం నెలరోజులపాటు వేములవాడలో ఎలా బతుకుతాం.

● కేసులు ఎత్తివేసి న్యాయం చేయాలి

పసుల రాజయ్య, నేరెళ్ల బాధితుడు ఈశ్వర్ తండ్రి



కూలీ బతుకులు మావి ఊరువిడిచి వేములవాడలో నెల రోజులు ఉండాలంటే ఎలా సాధ్యమవుతుంది. ఇది ధర్మం కాదు. పోలీసుల కేసు నుంచి విముక్తి కలిగించాలి. కేసులు ఎత్తివేసి న్యాయం చేయాలి.

● తండ్రి కోసం పిల్లలు ఏడుస్తున్నారు..

కవిత, (బాధితుడు మహేష్ భార్య), రాంచంద్రాపూర్



నాన్న ఎక్కడున్నాడని పిల్లలు అడిగితే 28 రోజు ల నుంచి తాను వస్తాడంటూ నిత్యం బుజ్జగిస్తున్నాను. నెల రోజుల పాటు వేములవాడలో ఉండాలంటే మా బతుకులు ఏమైపోతాయి. కూలీనాలీ చేసుకుని బ తికే మా పై తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు స మంజసం. మాకు న్యాయం జరిపించాలి.

● కష్టం చేస్తేనే బతుకుతాం...

గందం లావణ్య (గంధం గోపాల్ భార్య), నేరెళ్ల



నిత్యం కూలీకి వెళితేనే పూటగడిచేది. భర్త జైలుకు వెళితే భార్యపిల్లలం ఏమి కావాలి. ఇప్పుడు నెల రోజుల వరకు ఇంటికి రాకుండా షరతులు పెట్టడం బాధాకరం. గోపాల్ శ్వాసతీసుకోవటానికి కష్టం అవుతున్నది. వైద్యం సేవలు అందించి ఆదుకోవాలి.

● మెరరుగైన వైద్యం అందించాలి

చెప్యాల మాధవి(బాలరాజు భార్య), నేరెళ్ల

కనీసం నడవలేని స్థితిలో ఉన్న తన భర్తకు ప్రభుత్వం వైద్యం చేయించాలి.



పేదలపై పోలీసులు ఇంతదారుణంగా ప్రవర్తించటం క్షమించరానిది. అర్ధరాత్రి పోలీసులు ఇంటికి వచ్చి వాహనంలో తీసుకుపోయారు. నాలుగు రోజుల పాటు అడ్రస్ తెలియకుండాచిత్పహింసలకు గురి చేశారు.

బాలుడి ప్రాణం తీసిన టీవీ రియాల్టీ షో..!

కిరోసిన్ ఊదుతూ.. ప్రమాదానికి గురై, చికిత్స పొందుతూ మృతి

మంథని: వినోదాన్ని పంచాల్సిన టీవీల్లో కార్యక్రమాలు ప్రాణాలు తీస్తున్నాయి. అవగాహన లేకుండా ప్రమాదకరమైన రియాల్టీ షో అనుకరిస్తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక హనుమాన్‌నగర్‌లో రియాల్టీ షో ప్రయోగం వికటించి దాసరి విశ్వనాథ్(12) అనే బాలుడు మృతి చెందాడు. గత 31న దాసరి భూదేవి-లచ్చయ్యల ఇంట్లో ఎవరూ లేరు. అదే సమయంలో ఓటీవీలో వస్తున్న రియాల్టీ షో చూసిన వారి మనుమడు కాశీవిశ్వనాథ్ నోట్లో కిరోసిన్ పోసుకొని ఊదే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అగ్గి పుల్ల గీకడంతో ప్రమాదవశాత్తు కిరోసిన్‌కు అంటుకుంది. దీంతో విశ్వనాథ్ శరీరానికి మంటలు అంటుకోవడంతో తట్టుకోలేక ఆరుపులు పెట్టాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు ఇంట్లోకి వచ్చారు. కాలుతున్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. 70 శాతం వరకు కాలిన శారీరంతో పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రథమ చికిత్స అనంతరం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల పాటు చికిత్స పొందిన విశ్వనాథ్ బుధవారం మృతి చెందాడు. దీంతో బాలుడి కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. విశ్వనాథ్ ప్రమాదానికి గురైన తీరుపై కుటుంబ సభ్యులు స్పందించడం లేదు. తమకు బాలుడి మృతిపై ఎలాంటి పిటిషన్ ఇవ్వలేదని, మృతి చెందినట్లు మాత్రమే ఆసుపత్రి నుంచి సమాచారం వచ్చిందని, సంఘటను సబంధించిన పూర్తి వివరాలు స్పష్టంగా తెలియరాలేదని ఎస్‌ఐ ఉపేందర్‌రావు తెలిపారు.



విశ్వనాథ్(ఫైల్ ఫోటో)

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ

దంపతులకు తీవ్ర గాయాలు.. భర్త మృతి





తీవ్ర గాయాలపాలైన రమేశ్.. గాయాలపాలైన ఎల్లమ్మ

బోయినపల్లి : పొట్టకూటి కోసం పల్లె గ్రామాలను తిరుగుతూ తల వెంట్రుకలు సేకరించే వ్యాపారం చేసి తిరిగి ఇంటికి వెళ్తున్న దంపతులను విధి వెంటాడింది. మద్యం తాగిన డ్రైవర్ లారీని అజాగ్రత్తగా నడిపి ఆ దంపతులు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో భర్త మృతి చెందాడు. కరీంనగర్ పట్టణంలోని కిసాన్‌నగర్‌కు చెందిన పస్త రమేశ్ (35) అతని భార్య ఎల్లమ్మలు పల్లెగ్రామాల్లో ఇంటింటి కి తిరుగుతూ తల వెంట్రుకల వ్యాపారం చేస్తారు. బుధవారం బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో వారి చిరువ్యాపారాన్ని ముగించుకుని తిరిగి వెళ్తున్నారు. వెంకట్రావుపల్లి వద్ద కరీంనగర్ నుంచి వస్తున్న లారీ వీరిద్దరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఎదురుగా ఢీకొట్టింది. దీంతో దంపతులిద్దరు కిందపడిపోగా రమేశ్ రెండు కాళ్లపై లారీ టైర్లు వెళ్లడంతో కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. ఎల్లమ్మకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. రమేశ్ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. డ్రైవర్ మహ్మద్ సికిందర్‌ను స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇసుక లారీ ఢీకొని రైతు మృతి

ముస్తాబాద్ : వ్యవసాయ సామగ్రి కోసం ముస్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లి తిరిగి వస్తుండగా పోత్గల్ గ్రామ శివారులో బుధవారం మధ్యాహ్నం ఇసుక లారీ ఢీకొనడంతో గన్నె శంకరయ్య (60) అనే రైతు మృతి చెందాడు. గన్నెవానిపల్లె గ్రామానికి చెందిన శంకరయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొడుకుతో కలిసి ద్విచక్రవాహనంపై ముస్తాబాద్ మండల కేంద్రానికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని వస్తుండగా పోత్గల్ శివారులో ఇసుక లారీ ఢీ కొనడంతో రోడ్డు పక్కన ఉన్న కందకంలో పడిపోయాడు. శంకరయ్యకు తీవ్ర గాయాలు, కొడుకు సతీష్‌కు స్వల్పగాయాలయ్యాయి. శంకరయ్యను హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించగా సాయంత్రం మృతి చెందాడు.

శ్రీరాంసాగర్‌కు మహర్దశ

● ఎల్లంపెల్లి నుంచి ఎస్సారెస్పీలోకి నీరు ● కాలువల ఆధునీకరణ, ఎత్తిపోతల కోసం రూ.1090 కోట్లు
● షానగర్, కొండాపూర్, రాజేశ్వర్‌రావుపేటలో పంపుహౌస్‌ల నిర్మాణం

ఆంధ్రజ్యోతి, జగిత్యాల: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు మహర్దశ సంతరించుకోనుంది. ఎల్లంపెల్లి నుంచి ఎస్సారెస్పీలోకి నీరు నింపేందుకు ప్రభుత్వం సంకల్పించింది. కాలువల ఆధునికీకరణతోపాటు ఎత్తిపోతల కింద నీటిని మళ్లించేందుకు ప్రభుత్వం రూ.1090 కోట్ల నిధులను కేటాయించింది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ఈ నెల 10న పోచంపాడ్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 4.50 లక్షల ఎకరాలకు రెండు పంటలకు నీరందించాలనే లక్ష్యంతో షానగర్, కొండాపూర్, రాజేశ్వర్‌రావుపేటలో పంపుహౌజ్‌ల నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఏడాది పాటు కాకతీయ కాలువలు నీటితో కలకలలాడనున్నాయి. శ్రీరాంసాగర్‌లోకి వచ్చే మిగులు జలాలను దిగువనున్న మెట్ట ప్రాంతాలకు తరలించే ఉద్దేశ్యంతో నిర్మించిన వరద కాలువ ఇకపై శ్రీరాంసాగర్‌ను నింపే కాలువగా మారనుంది. ఎగువ నుంచి వరద నీరు రాని సందర్భంలో ఎల్లంపెల్లి ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా శ్రీరాంసాగర్‌లోకి ఎత్తిపోయాలని ప్రభుత్వం పథకం రూపొందించింది. కాళేశ్వరం నుంచి సుందిళ్లకు, తదుపరి అన్నారం, ఎల్లంపెల్లి ప్రాజెక్ట్‌లోకి నీటిని ఎత్తిపోస్తారు. తర్వాత ఎల్లంపెల్లి నుంచి మధ్యమానేరు ఎత్తిపోతల పథకంలో భాగంగా రామడుగు మండలం షానగర్ వద్ద 102 కి.మీ. వద్ద గల వరద కాలువలో నీటిని పోస్తారు. ఇక్కడ గేట్లతో కూడిన అడ్డుకట్ట ఏర్పాటు చేసి 30 మీటర్ల నీటిని వరద కాలువలో నిల్వ చేస్తారు. దిగువన గల మధ్య మానేరులోకి గ్రావిటీ కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. అవసరమున్నప్పుడు గేట్లను మూసివేసి వరద కాలువలో నిలిచి ఉండే నీటిని ఎగువకు మళ్లీ వరద కాలువలోకే ఎత్తిపోస్తారు. ఇందుకుగాను మేడిపల్లి మండలం కొండాపూర్ వద్ద, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్ రావుపేట వద్ద


ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో వరద కాలువ

మరో రెండు గేట్లతో కూడిన అడ్డుకట్టలను నిర్మిస్తారు. షానగర్ వద్ద నుంచి మేడిపల్లి మండలం కొండాపూర్ వరకు ఒకసారి, ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేట వరకు మరోమారు వరద కాలువలోనే ఎత్తిపోసిన తర్వాత మూడోసారి శ్రీరాంసాగర్‌లోకి ఎత్తిపోస్తారు. ప్రతి రోజు ఒక టీఎంసీ చొప్పున 60 రోజుల పాటు 60 టీఎంసీలను ఎస్సారెస్పీలోకి ఎత్తిపోసేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ మేరకు జీవోఆర్‌టీ నెం.443 ద్వారా ఏప్రిల్ 20, 2017న మంజూరు వచ్చింది. ఇందుకు వరద కాలువ లైనింగ్, కట్టల బలోపేతం తదితరాలకు రూ.1,067 కోట్లను మంజూరు ఇచ్చిన ప్రభుత్వం టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసింది.

● వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీలోకి నీరు..

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో మిగులు నీటిని గోదావరిలోకి వదలకుండా వరద కాలువకు మళ్లించి భూగర్భ జలాలను పెంచాలనే ఆలోచనతో ఏర్పాటు చేసిన వరద కాలువ ద్వారా ఇప్పుడు నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లించే ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 2005లో నిర్మాణం ప్రారంభమైన ఇందిరమ్మ వరద కాలువ 22 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. వరద కాలువ ప్రాథమిక అంచనా స్వయం రూ.4,280 కోట్లు ఉండగా, గత ఏడాది వరకు రూ.4,640 కోట్లను వెచ్చించారు. ప్రస్తుతం రూ.1,067 కోట్లతో వరద కాలువను రివర్స్ పంపింగ్‌కు అనుకూలంగా తీర్చిదిద్దనున్నారు. 3 పంపుహౌజ్‌ల నిర్మాణానికి 50 ఎకరాల భూమిని సేకరించి, 15 పంపులతో నీటిని ఎత్తిపోస్తారు. ఇప్పటివరకు భూ సేకరణ పూర్తి కాలేదు. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో పంపుహౌజ్ నిర్మాణ పనులు చేపట్టనుండగా, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు. ఇబ్రహీంపట్నం మండలం రాజేశ్వర్‌రావుపేటలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ కూడా 15 ఎకరాల భూమిలో పంపుహౌజ్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉండగా, రైతులకు ఇప్పటివరకు పరిహారం అందించలేదు. ఈ నెల 10న సీఎం కేసీఆర్ పోచంపాడ్‌లో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజేశ్వర్‌రావుపేటలో పంపుహౌజ్ నిర్మాణం చేపట్టేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇప్పటికే వరద కాలువ పక్కన భూమిని చదును చేయడంతో పాటు పెద్ద ఎత్తున వాహనాలు కూడా చేరుకున్నాయి. భూమి చదును చేస్తున్న సమయంలోనే భూములు కోల్పోయిన రైతులు పరిహారం ఇవ్వకుండా ఎలా చేస్తారంటూ పనులు అడ్డుకున్నారు.

డిగ్రీ సెకండ్ సెమ్ ఫలితాలు విడుదల

శాతవాహన యూనివర్సిటీ: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో మేలో నిర్వహించిన డిగ్రీ సెకండ్ సెమ్ సీబీసీఎస్ పరీక్ష ఫలితాలను యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ టి భరత్ బుధవారం విడుదల చేశారు. బీఏ బీకాం, బీబీఏ, బీఎస్సీ, బీఏ(ఎల్) ఫలితాల్లో 28 శాతం ఉత్తీర్ణత సాధించారని, 2,156 మంది డిటేన్ (అనర్హత) పొందినట్లు ఆయన వివరించారు. బీఏలో 21, బీకాం24.62, బీఎస్సీ33.30, బీబీఏ47.12, బీఏ(ఎల్)ల13.79 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. ఫలితాల వివరాలు శాతవాహన యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.

4న ఉమ్మడి జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ జట్ల ఎంపిక

కరీంనగర్ స్పోర్ట్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలను ఈనెల4న నిర్వహించనున్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 9 గంటల నుంచి అండర్-14, 16, 18, 20 విభాగాల్లో బాల, బాలికలకు పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు తిరుపతి, నందెల్లి మహిపాల్, సంయుక్త కార్యదర్శి కడారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులను 12,13 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే రాషస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు జనన ధ్రువపత్రంతోపాటు ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో 9 గంటలకు హాజరు కావాలని వారు కోరారు.

డిజిటల్ విధానంతో
దోచుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు

● తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రామకృష్ణగౌడ్

జగిత్యాల టౌన్: రాష్ట్రంలోని సినిమా థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్లు డిజిటల్ పేరుతో దోచుకుంటున్నారని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఓ శుభకార్యానికి రామకృష్ణ గౌడ్ హాజరై విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల్లో 2,200 సినిమా థియేటర్లు ఉన్నాయన్నారు. డిజిటల్ పేరుతో ఒక్కో థియేటర్‌లో వారానికి రూ.11 వేల చొప్పున డిస్ట్రిబ్యూటర్లు వసూలు చేయడం బాధాకరమన్నారు. నిజానికి సినిమాను డిజిటల్‌లో చూపించేందుకు కేవలం రూ.2500 మాత్రమే ఖర్చు అవుతుందని తెలిపారు. చిన్న నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండగా ఉంటూ సినిమాల రిలీజ్ కోసం పాటుపడేలా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. సురేష్ బాబు, అల్లు అరవింద్, రమేష్ ప్రసాద్‌లాంటి నిర్మాతల చేతుల్లోనే తెలుగు రాష్ట్రాల సినిమా థియేటర్లు ఉన్నాయని, ఇండస్ట్రీలో వారిదే పైచేయిగా మారిందని చెప్పారు. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణకు చెందిన నిర్మాతలు పోటీ చేసి ఈసీ మెంబర్లుగా గెలుపొందామని వివరించారు. రాబోయే రోజుల్లో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌లో తెలంగాణదే ఆధిపత్యం జరిగేలా ఇప్పటి


ప్రతాని రామకృష్ణ గౌడ్‌ను సన్మానిస్తున్న నాయకులు

నుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలుగు సినిమాపై ప్రస్తుతం జీఎస్టీ ప్రభావం పడిందని, దీంతో చిన్న సినిమాలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు. థియేటర్లలో అధిక ధరలకు తిను బండారాలు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులు అధికమయ్యాయని, వాటిని నిరోధించడానికి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం రెండోసారి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్‌గా ఎన్నికయిన రామకృష్ణ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. సమావేశంలో గౌడ సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు గుడాల రాజేష్ గౌడ్, కళాశ్రీ ఆర్ట్స్ థియేటర్ అధినేత గుండేటి రాజు, టీడీపీ నాయకుడు గాజుల నగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

దినఫలాలు

అదృష్టసంఖ్యలు : 3, 9

మేషరాశి: (మార్చి21-ఏప్రిల్20): ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. సన్నిహితుల నుంచి మెయిల్స్, సందేశాలు అందుకుంటారు. పొదుపు పథకాలు, పెట్టుబడులకు ప్రణాళికలు రూపొందిస్తారు. విద్యార్థులకు శుభప్రదం.

వృషభరాశి: (ఏప్రిల్21-మే20): ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. గతించిన వ్యక్తులను స్మరించుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలం.

మిథునరాశి:(మే21-జూన్21): శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వేడుకల్లో పాల్గొంటారు. కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఫలిస్తాయి. కొత్త స్నేహాలు, పరిచయాలు ఆనందం కలిగిస్తాయి.

కర్కాటకరాశి:(జూన్22-జూలై23): పరిశ్రమలు, వ్యవసాయరంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్పత్రులు, హోటల్, ఔషధ రంగా వారు లాభాలు ఆర్జిస్తారు. ఆర్థిక విషయాల్లో సహోద్యోగుల సహకారం లభిస్తుంది.

సింహరాశి:(జూలై24-ఆగస్ట్23): ప్రేమానుబంధాలు బలపడతాయి. కొత్త స్నేహాలు చిగురిస్తాయి. చిన్నారుల విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. వేడుకల్లో పాల్గొంటారు. సాంకేతిక కోర్సుల్లో చేరే వారికి అనుకూల సమయం.

కన్యారాశి: (ఆగస్ట్24-సెప్టెంబర్23): నిత్యావసరాలు, నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ప్రోత్సహకరం. కుటుంబ వ్యవహారాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. సంస్మరణల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఇల్లు సందడిగా ఉంటుంది.

తులారాశి: (సెప్టెంబర్24-అక్టోబర్23): విద్యా సంస్థలతో పనులు పూర్తవుతాయి. ప్రియతములతో చర్చలు, ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. పెట్టుబడులకు సంబంధించి కీలక సమాచారం సేకరిస్తారు. సంకల్పం నెరవేరుతుంది.

వృశ్చికరాశి: (అక్టోబర్24-నవంబర్22): వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం. అదనపు సౌకర్యాలు అందుకుంటారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు.

ధనూరాశి: (నవంబర్23-డిసెంబర్21): లక్ష్య సాధన కోసం కొత్త పథకాలు రూపొందిస్తారు. సమావేశాలు, బృందకార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఉన్నత విద్యా విషయాల్లో ఒక నిర్ణయానికి వస్తారు. వేడుకల్లో పాల్గొంటారు.

మకరరాశి(డిసెంబర్22-జనవరి21): దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాల కోసం అవరసరమైన నిధులు సర్దుబాటవుతాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.

కుంభరాశి: (జనవరి22-ఫిబ్రవరి18): స్నేహానుబంధాలు బలపడతాయి. బంధుమిత్రులతో వేడుకల్లో ఉల్లాసంగా గడుపుతారు. పెట్టుబడులు లాభిస్తాయి. ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. లక్ష్య సాధనకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తారు.

మీనరాశి: (ఫిబ్రవరి19మార్చి20): ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. వైద్యం, హోటల్, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

-బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

'జాతీయ సంఘాలపై తప్పుడు ప్రచారం మానుకోవాలి'

బెల్లంపల్లి టౌన్: జాతీయ కార్మిక సంఘాలపై టీబీజీకెఎస్ తప్పుడు ప్రచారం మానుకోవాలని ఐఎన్‌టీయూసీ ఏరియా ఉపాధ్యక్షుడు మల్లయ్య సూచించారు. బుధవారం బెల్లంపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘంగా పని చేసిన టీబీజీకేఎస్ సింగరేణి కార్మికులకు చేసింది ఏమీ లేదని వారసత్వ ఉద్యోగాలు పోగొట్టి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ సమావేశంలో ఐఎన్‌టీయూసీ ఏరియా కార్యధర్శి లక్ష్మణ్, ర్గనైజింగ్ కార్యదర్శులు ఎండీ శకీల్, ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

'కార్మికుల హక్కుల సాధనలో నిర్లక్ష్యం'


సమావేశంలో మాట్లాడుతున్న మిర్యాల రాజిరెడ్డి

యైటింక్లయిన్‌కాలనీ: కార్మికుల హక్కుల సాధనలో జాతీయ సంఘాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. బుధవారం స్థానిక ప్రెస్ భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మికుల చేతిలో వారికి గుణపాఠం చెప్పదని హెచ్చరించారు. 9వ వేజ్‌బోర్డు కాలపరిమితి ముగిసి 13నెలలు గడుస్తున్నా 10వ వేజ్ బోర్డు సాధనపై జాతీయ సంఘాలకు ఇప్పటికీ స్పష్టత కొరవడిందని ఎద్దేవా చేశారు. పెన్షప్‌పై జాతీయ సంఘాలు చెబుతున్న ప్రకారం కార్మికులు మరింత నష్టపోయే ప్రమాదం ఉన్నదన్నారు. సింగరేణిలో బాధ్యతాయుతమైన సంఘంగా టీబీజీకేఎస్ కార్మికుల పక్షాన పోరాడుతుందన్నారు. సంఘం గౌరవ అధ్యక్షురాలు కవిత సహకారంతో బ్యాక్‌లాగ్ పోస్టులు 665 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషణ్ జారీ చేయించడం జరిగిందన్నారు. సింగరేణిలో మొదటి దఫా రాత పరీక్ష ద్వారా బదిలీ వర్కర్స్‌ను భర్తీ చేయిస్తున్న ఘనత తమ యూనియన్‌దేనన్నారు. విలేకరుల సమావేశంలో డివిజన్ ఉపాధ్యక్షుడు ఐలి శ్రీనివాష్, రావుల సత్యనారాయణ, ధరణి మల్లేశ్వర్‌రావు, బుద్దార్థి బాపు, మధుబాబు, దామెర గట్టయ్య, హరిప్రసాద్, రాజమౌళి, ప్రభాకర్, ముస్కుల అనిల్‌రెడ్డి, శ్రీరాములు పాల్గొన్నారు.

'పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి'

మందమర్రి: కార్మికులందరూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని మందమర్రి ఏరియా జీఎం రాఘవులు పేర్కొన్నారు. బుధవారం గ్రీన్ పార్కులో విత్తనాల బంతుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి వారు కూడా విత్తనాల బంతులను తయారు చేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ మొక్కల పెంపకమే లక్ష్యంగా మందమర్రిలోని గ్రీన్ పార్కులో విత్తనాల బంతుల తయారీ కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. హరితహారం కార్యక్రమంలో సింగరేణి యాజమాన్యం విధిగా మొక్కలు నాటుతూ ముందుకు వెళ్తుందన్నారు. ఇప్పటికే మందమర్రి ఏరియాలో లక్షలాది మొక్కలు నాటామని వాటి సంరక్షణకు చర్యలు చేపడుతున్నామన్నారు. కార్మికులకు కూడా మొక్కల పెంపకంపై అవగాహన కలిగిందని ఆయన తెలిపారు. మనుషులు వెల్లలేని ప్రదేశాలలో కూడా మొక్కలు నాటాలని యోచనతో ఈ సీడ్‌బాల్స్ తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. మట్టిలో విత్తనం పెట్టి బంతులు తయారు చేసి విసిరి వేస్తే అక్కడ మొక్కలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో కార్పొరేట్ సివిల్ జీఎం రాంబద్రిరాజు, ఎస్ఓటు జీఎం వెంకటేశ్వర్లు, కేజు, ఓసీ ప్రాజెక్టు ఆఫీసర్ రాంమూర్తి, డీవైజీఎం పర్సనల్ గోవిందరాజు, పర్యావరణ అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.


'ఆర్‌జీ-2లో 105శాతం బొగ్గు ఉత్పత్తి'

యైటింక్లయిన్‌కాలనీ: ఆర్‌జీ-2 ఏరియాలో జూలై నెలలో105 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు ఆర్‌జీ-2 జీఎం విజయబాబు తెలిపారు. బుధవారం స్థానిక జీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 4.90లక్షల టన్నుల ఉత్పత్తికి గాను 5.13లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామన్నారు. వకీల్‌పల్లిలో 19,600టన్నులకు గాను 18200 టన్నులు, 7ఎల్ఈపీలో 20,500టన్నులకు గాను 13,700టన్నులు, ఓసీపీతో 3,18,000 టన్నులకు గాను 2,86,000 టన్నులు, ఫేస్-2లో 1,32,000టన్నులకు గాను 1,95,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించినట్టు విజయబాబు వివరించారు. గత వార్షిక ఉత్పత్తితో పోల్చుకుంటే10శాతం వృద్ధి సాధించామన్నారు. ఇందుకు సహకరించిన అధికారులు, నాయకులు, కార్మికులకు అభినందనలు తెలిపారు. ఈ ఆర్థికసంవత్సరం జూలై వరకు 23,36,000 టన్నులకు 22,41,000 బొగ్గు వెలికి తీసి 96శాతం చేరుకున్నట్టు పేర్కొన్నారు. వర్షాభావం, సమ్మె, డ్రాగ్‌లైన్ మరమ్మతుల కారణంగా ఓసీపీ3ఓ అనుకున్న లక్ష్యాలను చేరుకోలేక పోయామని జీఎం తెలిపారు. విలేకరుల సమావేశంలో డీజీఎం(పర్సనల్) ఎస్ వెంకటేశ్వర్‌రావు, ఎస్ఎస్ఓ కరుణాకర్, డీజీఎం(ఐఈడీ) చిరంజీవులు, డీజీఎం(ఫైనాన్స్), పద్మారావు, డీవైపీఎం రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.

కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలకు మోక్షమెప్పుడో..?

● ఆచరణకు నోచుకోని హైవపర్ కమిటీ సిఫార్సు ● అమలుకాని కేంద్ర మంత్రుల ఆదేశాలు ● ఇబ్బందులు పడుతున్న కార్మికులు

(ఆంధ్రజ్యోతి-మంచిర్యాల)



సింగరేణిలోని ఆరు జిల్లాలలో గల 11 ఏరియాల కాంట్రాక్టు కార్మికులు కనీస వేతనాలు లభించక ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా రెగ్యులరైజేషన్ కోసం సుమారు 26 వేల మంది ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులు ఓపెన్‌కాస్ట్, భూగర్భ గనుల ఉపరితలంపై పనిచేస్తున్నారు. దాదాపు సింగరేణిలో పర్మినెంట్ కార్మికులు చేసే ప్రతీ పనిని వారు చేస్తున్నారు. పనికి సమాన వేతనాలు ఇవ్వాల్సి ఉండగా కనీసం ప్రభుత్వ జీఓ ప్రకారం కూడా వారికి వేతనాలు లభించడం లేదు.

కనీస సౌకర్యాల కొరత ఉంది. కాంట్రాక్ట్ కార్మికులకు వైద్య సౌకర్యం కూడా లేదు. కొన్ని చోట్లయితే పీఎఫ్ సౌకర్యం కూడా లేదు. విధి నిర్వహణలో మరణిస్తే కనీసం పరిహారం లేదు. ప్రతీసారి తోటి కార్మికులు ఆందోళన చేస్తే తప్ప విధి నిర్వహణలో మరణిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం జరగడం లేదు. కనీస పరిహారం వారికి అందడం లేదు. సింగరేణి పవర్ ప్లాంట్‌లో ఎక్కువ శాతం కాంట్రాక్ట్ కార్మికులను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నందున వారి గురించి ప్రశ్నించే వారు లేరు. మందమర్రి, శ్రీరాం పూర్, బెల్లంపల్లి, భూపలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో పనిచేస్తున్న వీరంతా ఓపెన్‌కాస్టు గనుల్లో, పవర్ ప్లాంట్‌లో ఎక్కువగా ఉన్నారు. వీరికి బోనస్ ఇవ్వాలని కోల్‌ఇండియాలో ఒప్పందం జరిగినప్పటికీ సింగరేణి యాజమాన్యం పరిశీలించడం లేదు.ఇటీవల కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియాలో మాదిరి సింగరేణిలోనూ హైపవర్ కమిటీ సిఫార్సు ప్రకారం మొదటి కేటగిరి ఇవ్వాల్సి ఉన్నా అమలు కావడం లేదని బొగ్గు శాఖ మంత్రి పీయూష్ గోయల్, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయను కలిసి బీఎంఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన కేంద్ర మంత్రులు కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ జీతాలు ఇవ్వాలని సింగరేణి అధికారులను ఆదేశించారు. అయినా ఈ విషయంలో యాజమాన్యం స్పందన లేదు. గతంలో కాంట్రాక్ట్ కార్మికులు చాలా రోజుల పాటు సమ్మెలు కూడా చేశారు. అయినా వేతనాలు పెంచలేదు. కనీస సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోలేదు. దీంతో కాంట్రాక్ట్ కార్మికులు మరోసారి ఆందోళనలు చేపట్టేందుకు సమాయత్తమవుతున్నారు.

అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు కల్పించాలి

● ఏఐటీయూసీ కార్యదర్శి కిషన్‌రావు


మాట్లాడుతున్న ఏఐటీయూసీ కార్యదర్శి కిషన్‌రావు

శ్రీరాంపూర్: గనులు, డిపార్టుమెంట్లలో వివిధ క్యాటగిరిల్లో యాక్టింగ్ చేస్తున్న అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు కల్పించాలని ఏఐటీయూసీ కార్యదర్శి కొట్టె కిషన్‌రావు పేర్కొన్నారు. బుధవారం శ్రీరాంపూర్‌లోని ఆర్కే-7 గనిని సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పనిచేస్తున్న వారికి ప్రమోషన్లు రావడం లేదన్నారు. ప్రతి నెల చాలామంది కార్మికులు పదవీ విరమణ పొందుతున్నా వారి స్థానంలో అనేక ఖాళీలు ఏర్పడినప్పటికి యాజమాన్యం ప్రమోషన్లు ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తోందని పేర్కొన్నారు. అధికారులు ఖాళీలను గుర్తించి యాక్టింగ్ చేస్తున్న వారికి ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి ఇప్పటివరకు 190 మస్టర్లు నిండిన బదిలీ వర్కర్లను పర్మినెంట్ చేయాలన్నారు అలాగే క్యాంటిన్లలో తినుబండారాల తయారీలో నాణ్యత ఉండటం లేదన్నారు. వారంలో ఒక రోజు లడ్డు, ఖార కార్మికులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ చాలా రోజులుగా అవి ఇవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి క్యాంటిన్లను ఆధునీకరించి కార్మికులకు నాణ్యమైన తినుబండారాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫిట్ కార్యదర్శి నెరువట్ల మల్లేష్, నాయకులు రవీందర్‌రెడ్డి, మారెపెల్లి సారయ్య, బరిగెల ప్రతాప్, పెద్దన్న, సుదగోని సత్తయ్య, ఓదెలు, ఓరం చిన్నయ్య, శ్రీనివాస్, కుమార్, దుబ్బగౌడ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

లాంగ్‌వాల్ ప్యానెల్‌ను ప్రారంభించిన డైరెక్టర్ (ఆపరేషన్స్)

మంథని(రామగిరి): ఆసియాలోనే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ఆడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టు రెండో దశ పనులను బుధవారం సాయంత్రం సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతు మొదటి ప్యానెల్‌లో నిల్వలు పూర్తి చేసుకొని రెండో ప్యానెల్ పనుల్లో వేగవంతంగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తు రెండో ప్యానెల్‌లో 36 లక్షల టన్నుల నిల్వలను 20 నెలల కాలంలో రోజుకు సుమారు పది టన్నుల లక్ష్యాలతో వెలితీసే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఉత్పత్తి తీసే కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయడం పట్ల కార్మికులను, అధికారులను ఈ సందర్భంగా డైరెక్టర్ అభినందించారు. ఈ సందర్భంగా లాంగ్‌వాల్‌లో ట్రయల్ రన్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపిఏ జీఎం వీరారెడ్డి, ఏజీఎం టివిరావు, పీవో నాగేశ్వర్‌రావు, మేనేజర్ అబ్దుల్, సర్వే అధికారి ఆలీ, సిబ్బంది పాల్గొన్నారు.

'కార్మికుల సంక్షేమానికి చర్యలు'

మందమర్రి: కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా యాజమాన్యం పలు అభివృద్ధి పనులను చేపడుతూ ముందుకు వెళ్తుందని కార్పొరేట్ జీఎం సివిల్ రాంబద్రిరాజు పేర్కొన్నారు. బుధవారం పట్టణంలో రూ.13 లక్షలతో ఆధునీకరించిన సింగరేణి సీఈఆర్ క్లబ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల అభివృద్ధికి యాజమాన్యం పెద్ద పీఠ వేస్తుందని పేర్కొన్నారు. కార్మికుల కుటుంబాల శుభాకార్యం నిమిత్తం ఈ క్లబ్‌ను ఆధునీకరించడంతో ఏసీల ఏర్పాటు చేశామన్నారు. శుభాకార్యాల కోసం ప్రత్యేకంగా స్టేజ్, సీలింగ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ క్లబ్‌ను కార్మిక కుటుంబాలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. పట్టణానికి నడిబొడ్డున ఉన్న ఈ క్లబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అనంతరం జీఎం రాఘవులు మాట్లాడుతూ గతంలో గుర్తింపుసంఘం విన్నవించిన మేరకు తమపై అధికారులు స్పందించి నిధులు మంజూరు చేశారన్నారు. ఈ క్లబ్‌ను ఆధునీకరించడం ద్వారా కార్మికులకు పెద్ద మొత్తంలో ఉపయోగపడనుందన్నారు. ఎలాంటి శుభాకార్యాలైనా ఈ క్లబ్‌లో జరుపుకోవచ్చన్నారు. ముందస్తుగా క్లబ్‌ను బుక్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఓటూ జీఎం వెంకటేశ్వర్లు, కేకే ఓసీపీ ప్రాజెక్టు ఆఫీసర్ రాంమూర్తి, డీవైజీఎం సివిల్ గోవిందరాజు, డీవైజీఎం సివిల్ రాజశేఖర్, గుర్తింపు సంఘం నాయకులు మేడిపల్లి సంపత్, ఓ రాజశేఖర్, జే రవీందర్, లక్ష్మణ్ పాల్గొన్నారు.


మందమర్రిలో సీఈఆర్ క్లబ్‌ను ప్రారంభిస్తున్న కార్పొరేట్ జీఎం సివిల్ రాంబద్రిరాజు, జీఎం రాఘవులు



దారి కనుక్కోండి



ఔనా!

బంగారం నిల్వలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారతదేశ స్థానం 11.



చెప్పగలరా?


సూదిలో ఉన్నా కానీ దూదిలో లేను
చరణంలో ఉన్నా కానీ మరణంలో లేను
నరంలో ఉన్నా కానీ వరంలో లేను
అయితే ఇంతకీ నేనెవర్నో చెప్పగలరా?



ప్రతి వంద మందిలో..

ప్రపంచంలో ప్రతి విషయమూ వింతే. మనుషుల రంగు నుంచి తినే తిండి దాకా అన్నింటి గురించి అందరికీ ఆసక్తే. ప్రపంచంలో ఎన్ని ప్రాంతాల్లో విద్యుత్ వెలుగులు ఉన్నాయి? ఎంతమంది కాలేజీ విద్యను అభ్యసిస్తున్నారు? కంప్యూటర్లు ఎంతమంది కలిగి ఉన్నారు?

ప్రపంచాన్ని ఓ గ్రామంగా ఊహించుకుంటే..
అందులో ఉన్నది ఓ వంద మంది అయితే..




మేని ఛాయ (స్కిన్ కలర్)

తెలుపు - 30
తెలుపు రంగు కాకుండా - 70



జాతీయత

ఆసియన్లు - 61
యూరోపియన్లు - 12
ఆఫ్రికన్లు - 13
ఉత్తర/ దక్షిణ అమెరికన్లు - 13
ఆస్ట్రేలియా, పసిఫిక్ ఐలాండ్స్ వాసులు - 1



కంప్యూటర్

సిస్టమ్ కలిగి ఉన్నవాళ్లు - 7
లేని వాళ్లు - 93



లైంగికత

మహిళలు - 52
పురుషులు - 48



విద్య

కాలేజీ విద్య అభ్యసిస్తున్న వారు - 1
హైస్కూలింగ్‌తో ఫుల్‌స్టాప్ పెట్టినవాళ్లు - 99




హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్)

సోకిన వాళ్లు - 1
హెచ్ఐవీ లేనివాళ్లు - 99



ఆహారం

స్థూలకాయం(ఓవర్ వెయిట్) - 15
ఎప్పుడూ సంపూర్ణంగా తినేంత ఆహారం ఉన్నోళ్లు - 30
తినడానికి కొరత ఉండేవాళ్లు, కొన్ని సమయాల్లో అసలు ఆహారం దొరకనివాళ్లు - 50
పోషకాహారం లోపంతో ఉన్న వాళ్లు - 20
ఆకలితో అలమటించి మరణించే వారు - 1



స్వేచ్ఛ

స్వాతంత్ర్యంగా ఉన్నోళ్లు - 52
స్వేచ్ఛగా మాట్లాడలేని వాళ్లు - 48
(చిత్రవధ, జైలు శిక్ష, మరణ శిక్ష వంటి కారణాలతో వీళ్లు సరిగా మాట్లాడలేరు)



అక్షరాస్యత

అక్షరాస్యులు - 86
నిరక్షరాస్యులు - 14



విద్యుత్

విద్యుత్ ఉన్న ప్రాంతాలు - 76
కరెంటు లేని ప్రాంతాలు - 24



నవ్వుల్ నవ్వుల్

వీరేందర్ : నేను ఏడాదికోసారి కచ్చితంగా రక్తదానం చేస్తాను రా!
మిస్టర్ మేధావి : దానికి అంత గొప్పగా చెప్పుకుంటున్నావా? నేనైతే ప్రతిరోజూ చేస్తాను ఏమనుకున్నావో!
వీరేందర్ : అలా ఎలా చేస్తావు రా?
మిస్టర్ మేధావి : నేను చేసేది దోమలకు రా!
వీరేందర్ : !!!!!!!!!!



జంతర్‌మంతర్

ఈ కింది పదాలను సరిచేయండి

1. గంభాభూ ▶ ....
2. లఆస్యం ▶ ....
3. మాదంప్ర ▶ ....

మీకుతెలుసా?


రోజూ మనదేశంలో తిరిగే రైళ్ల సంఖ్య దాదాపుగా 12,000




జవాబులు

చెప్పగలరా? : సూచన జంతర్ మంతర్ : 1. భూభాగం 2. ఆలస్యం 3. ప్రమాదం

రంగులు నింపండి



బొమ్మ గీయండి



పదాలు కనుక్కోండి

M	B	C	R	I	B	V	S	K	U	F	R	D
V	O	U	P	E	G	E	Z	K	L	U	A	K
E	N	T	Z	M	L	A	L	W	R	T	N	O
J	E	E	R	V	W	T	A	I	T	F	J	N
A	S	L	C	E	G	R	T	N	M	O	G	M
M	I	G	R	V	C	Y	A	A	W	S	Q	I
K	E	Y	P	I	K	N	P	X	R	N	R	Z
E	L	G	G	I	G	L	U	E	Z	U	Q	A
R	A	A	J	E	K	J	P	O	I	G	Q	U
U	B	J	R	U	N	A	Y	O	B	G	E	Q
C	O	P	A	C	I	F	I	E	R	R	L	A
H	R	L	I	D	G	M	Y	F	W	E	M	W
Y	B	A	B	O	T	T	L	E	J	E	D	G

BABY	CUTE	PREGNANT
BOTTLE	DIAPERS	PACIFIER
BOUNCER	GIGGLE	RATTLE
BOY	GIRL	SMILE
CRAWL	LABOR	SNUGGLE
CRIB	ONESIE	SOFT

క్రియేటివ్ డైరక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో వస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్

రేపే బ్రహ్మాండమైన విడుదల



PRASADS 8.45,8.45,8.45,9.30,12.15,12.45,4.00,7.00,7.15,10.15,10.30,10.45

PVR 10.10,1.35,4.10,7.35,10.45

PVR బంజారాహిల్స్ - 10.00,3.50,11.00

PVR 10.10,12.45,4.20,7.15,10.50

PVR 10.00,11.25,1.35,3.25,6.50,10.15,11.00

INOX 10.10,1.20,4.20,7.20,10.30

INOX 10.00,3.50,6.50,10.00

Cinemas AMEERPET 10.10,1.20,7.35,10.50

Cinemas SHAMEERPET ఎ/సి - 10.15,4.30,10.45

Cinépolis 10.00,4.20,7.20,10.40

Cinépolis 10.00,4.20,7.40,10.40

Cinépolis 10.10,4.10,7.30,10.45

TIVOLI సికింద్రాబాద్ - 10.40,1.40,4.30

Cine Planet - 10.15,1.25,4.15,7.30,10.30

10.00,4.20,7.30,10.20

ఎ/సి - ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్

ASIAN - 10.25,1.40,4.25,4.35,7.40,10.25

- 11.00,2.15,6.00,9.15

ASIAN MULTIPLEX - 10.30,4.30,7.40,10.40

ASIAN - 10.30,1.30,4.20,7.10,10.35

ASIAN RADHIKA - 10.30,4.25,7.20,10.30

ASIAN - దిల్‌సుఖ్‌నగర్ 11.00,9.15

Cinetown ఎ/సి - మియాపూర్ 11.00

MULTIPLEX విజయలక్ష్మి - ఎల్.బి.నగర్

ASIAN - చింతల్ 11.15,6.30

ASIAN - 10.30,4.25,6.55,10.30

GEETHA ASIAN - 10.20,1.25,7.35,10.40

ప్రతిమ ఎ/సి - కరీంనగర్

ఎస్2 మల్టీప్లెక్స్ - వరంగల్

శాంతి 70 ఎంఎం ఎ/సి - నారాయణగూడ 11.15,2.15,6.00,9.00

సంధ్య 35 ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.00,6.00,9.00

అర్జున్ 70 ఎంఎం ఎ/సి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30

రాజధాని కాంప్లెక్స్ ఎ/సి - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15

సత్యం 70 ఎంఎం ఎ/సి - అమీర్‌పేట 11.45,2.45,6.45,9.45

ASIAN LAXMIKALA CINEPRIDE **లక్ష్మీకళ** సినీప్రైడ్ ఎ/సి - మూసాపేట్ 11.00,2.15,6.00,9.30

అంబ 70 ఎంఎం ఎ/సి - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30

శ్రీరమణ కాంప్లెక్స్ ఎ/సి - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00

రాజ్యలక్ష్మీ 70 ఎంఎం ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00

రాఘవేంద్ర కాంప్లెక్స్ ఎ/సి - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15

సూపర్ 70 ఎ/సి - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00

శ్రీదేవి 70 ఎంఎం ఎ/సి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15

సాయిరంగా ఎ/సి - మియాపూర్ 11.00,2.00,6.00,9.00

సంపూర్ణ 70 ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15

సెన్సేషన్ సన్‌షైన్ ఎ/సి - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00

నాగేంద్ర 70 ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

విజేత 70 ఎంఎం ఎ/సి - బోరబండ 11.00,2.00,6.00,9.00

కళ్యాణి 70 ఎ/సి - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00

సంతోష్ 70 ఎ/సి - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00

స్వప్న కాంప్లెక్స్ ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00

శ్రీరామా 70 ఎ/సి - బహదుర్‌పుర 11.30,2.30,6.00,9.00

శ్రీదేవి 70 ఎ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15

జ్యోతి 70 ఎ/సి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00

రుక్మిణి 70 ఎ/సి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00

వెంకటసాయి 70 ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00

వెంకటేశ్వర 70 ఎ/సి - వలిగొండ 11.00,2.00,6.00,9.00

రంగా 70 ఎంఎం ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00

శారదా 70 ఎంఎం ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00

జగదాంబ 70 ఎ/సి - ఘట్‌కేసర్ 11.30,2.30,6.30,9.30

కృష్ణ సినీమా ఎ/సి - నాగారం 11.30,2.30,6.30,9.30

వెంకటరామా - వరంగల్
సుందర్ మ్యాక్స్- ఖమ్మం
తిరుమల - కరీంనగర్
శ్రీనివాస - మహబూబ్‌నగర్
పివిఎన్ సినీమ్యాక్స్ - నల్గొండ
నటరాజ్ - ఆదిలాబాద్
సాగర్ ఎ/సి - మెదక్
విజయ - హన్మకొండ
లక్ష్మి ఎ/సి - మర్రిపెడ

వెంకటేశ్వర - తొర్రూర్
నారాయణ డీలక్స్ - హసన్‌పర్తి
సూర్యా కళామందిర్ - నెక్కొండ
విజయభాస్కర్ - భద్రాచలం
సాయిబాలాజీ - సత్తుపల్లి
విశ్వరూప - కొత్తగూడెం
వేణుగోపాల్ - పాల్వంచ
సీతారామా - ఇల్లందు
వాసవి ఎ/సి - వైరా

శివం 70 ఎ/సి - సారపాక
శ్రీనివాస - గోదావరిఖని
శ్రీనివాస ఎ/సి - జగిత్యాల
లక్ష్మి ఎ/సి - సిరిసిల్లా
శ్రీనివాస ఎ/సి - చొప్పదండి
వెంకటేశ్వర - హుస్నాబాద్
వెంకటేశ్వర - కమాన్‌పూర్
ప్రియా ఎ/సి - కామారెడ్డి
లక్ష్మి ఎ/సి - ఎల్లారెడ్డి

కృష్ణా ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - పిట్లం
వెంకటేశ్వర - దర్పల్లి
సాయిబాబా - షాద్‌నగర్
రాఘవేంద్ర - జడ్చర్ల
పార్థసారథి - కల్వకుర్తి
శ్రీదేవి ఎ/సి - కొత్తకోట
మహేశ్వరి- నారాయణపేట్
రాఘవేంద్ర - దేవరకద్ర

పార్థసారథి - కల్వకుర్తి
శ్రీదేవి 70 ఎ/సి - కొత్తకోట
మహేశ్వరి - నారాయణపేట్
వెంకటరమణ - మక్తాల్
వెంకటేశ్వర - వనపర్తి
నవరంగ్ - గద్వాల్
లక్ష్మి 70 ఎ/సి - కోస్గి
రాఘవ - మిర్యాలగూడ
నవ్య ఎ/సి - సూర్యాపేట

ఓంకార్ - భువనగిరి
సాయికృష్ణ - కోదాడ
అంజిరెడ్డి - చౌటుప్పల్
లక్ష్మి - యాదగిరిగుట్ట
లక్ష్మి 70 ఎ/సి - మాల్
తారా సినీమాస్ - మోత్కూర్
వెంకటేశ్వర - వలిగొండ
మయూరి - మంచిర్యాల
తిరుమల కాంప్లెక్స్ - సిసిసి నస్పూర్

సితారా - సంగారెడ్డి
వెంకటేశ్వర - సిద్దిపేట
వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్
చంద్రా ఎ/సి - తాండూర్
సందీప్ - గంగావతి
శ్రీదేవి - నిజామాబాద్
తిరుమల ఎ/సి - నిర్మల్
వెంకటరమణ - నేరేడుచర్ల

లక్ష్మీశ్రీనివాస - లింగాలఘన్‌పూర్
బృందావన్ - ఆర్మూర్
శ్రీనివాస - భీంగల్
ఆనంద్ - భూపాల్‌పల్లి
లక్ష్మి - స్టేషన్‌ఘన్‌పూర్
లక్ష్మి - శంకరంపేట్
నటరాజ్ - హుజురాబాద్
సాయికృష్ణ - పరిగి

సంతోష్ - రామయంపేట్
శివరామకృష్ణ - వేములవాడ
వెంకటేశ్వర - తిరుమలగిరి
రఘు 70 ఎ/సి - చర్ల
అన్నపూర్ణ - ముల్కానూర్
మహేశ్వరి- రాయకల్
నటరాజ్ ఎ/సి - పరకాల
శాంభవి - ఖాజీపేట్

సత్యనారాయణ - మద్దూరు
రామకృష్ణ - నాగర్‌కర్నూల్
లక్ష్మి ఎ/సి - ఖానాపూర్
లక్ష్మి - ఏటూరినాగారం
రాంరాజ్ - నర్సంపేట్
అన్నపూర్ణ - చేల్పూర్
సాయిరాం - పోచంపల్లి
రాఘవేంద్రా - మక్తాల్

RK Media - 7799777904

SUPER HIT నేడే చూడండి



దేవి ఎ/సి - ఆర్.టి.సి క్రాస్ రోడ్స్ 11.00,2.15,5.45,9.15

Enjoy 4k Digital Projection & Dolby Atmos Sound System

PRASADS 11.15,1.00,5.30,8.00,10.45
PVR 10.05,12.55,4.10,7.25,10.40
PVR 10.00,1.05,7.20,11.00
PVR 10.30,1.05,4.10,7.25,10.40
PVR 10.00,11.35,1.15,4.30,7.45,11.00
INOX 10.00,1.55,4.25,7.40,10.00
INOX 10.35,1.45,6.55,10.10
Cinemas AMEERPET 10.00,1.20,7.30,10.40
Cinemas SHAMEERPET 10.00,1.20,7.30,10.40
Cinépolis - కూకట్‌పల్లి 11.00,1.20,4.40,7.20,10.45
Cinépolis మల్కాజ్‌గిరి 10.00,1.10,4.20,7.40,10.50
Cinépolis అత్తాపూర్ 11.00,2.00,4.30,7.50,10.30
TIVOLI SECUNDERABAD 10.50,1.50,4.50,10.20
Cine Planet - కొంపల్లి 10.20,1.25,4.30,7.25
ఎ/సి - 10.00,1.10,7.40,10.30
ఇ.సి.ఐ.ఎల్ క్రాస్ రోడ్ 11.00,2.00,6.15,9.00
ASIAN - ఉప్పల్ 10.30,1.20,4.30,7.10,10.30
CINEPRIDE మూసాపేట్ 11.00,2.15,6.00,9.30
ASIAN - కూకట్‌పల్లి 10.30,1.30,4.20,7.25,10.30
ASIAN అత్తాపూర్ 10.30,1.35,4.30,7.35,10.40
ASIAN RADHIKA - కాప్రా 10.30,1.30,4.35,7.25,10.45
ASIAN దిల్‌సుఖ్‌నగర్ 11.00,2.15,6.00,9.00
Cinetown ఎ/సి - మియాపూర్ 11.00,6.00
MULTIPLEX 10.30,1.30,4.30,7.30,10.30
ASIAN చింతల్ 11.15,2.30,6.15,9.30
ASIAN హన్మకొండ 10.30,1.30,4.35,7.40,10.40
GEETHA ASIAN - నిజామాబాద్ 10.30,1.30,4.30,7.30,10.30
ఎస్2 సినిమాస్ - వరంగల్

SVC CINEMAS మహాలక్ష్మీ కాంప్లెక్స్ - కొత్తపేట 11.00,2.00,6.00,9.00

శివపార్వతి - కూకట్‌పల్లి 11.30,2.30,6.30,9.30
బ్రమరాంబ - కూకట్‌పల్లి 11.15,2.30,6.15,9.30
కోణార్క్ - దిల్‌సుఖ్‌నగర్ 11.15,2.15,6.15,9.15
తారకరామ - కాచిగూడ 11.00,2.00,6.00,9.00

ప్రశాంత్ - సికింద్రాబాద్ 11.00,2.00,6.00,9.00
రాఘవేంద్ర కాంప్లెక్స్ - మల్కాజ్‌గిరి 11.15,2.15,6.15,9.15
సంతోష్ ఎ/సి - అబిడ్స్ 11.30,2.30,6.30,9.30
ఆరాధన ఎ/సి - తార్నాక 11.00,2.00,6.00,9.00
సత్యం ఎ/సి - అమీర్‌పేట్ 11.45,2.45,6.45,9.45
రంగ ఎ/సి - జీడిమెట్ల 11.00,2.00,6.00,9.00
ఇంద్ర ఎ/సి - కర్మన్‌ఘాట్ 12.00,3.00,7.00,10.00

శ్రీలత ఎ/సి - ఆర్.సి.పురం 11.15,2.15,6.15,9.15
శ్రీనివాస ఎ/సి - ఉప్పల్ 11.00,2.00,6.00,9.00
లక్ష్మీకళా ఎ/సి - అల్వాల్ 11.30,2.30,6.30,9.30
సెన్సేషన్ సన్‌షైన్ - ఖైరతాబాద్ 11.00,2.00,6.00,9.00
శ్రీరమణ కాంప్లెక్స్ - అంబర్‌పేట్ 11.00,2.00,6.00,9.00
విష్ణు ఎ/సి - వనస్థలిపురం 11.15,2.15,6.15,9.15
గెలాక్సీ ఎ/సి - టోలిచౌకి 11.00,2.00,6.00,9.00
సాయిరంగ - మియాపూర్ 11.00,2.00,6.00,9.00

అంబ ఎ/సి - మెహిదీపట్నం 11.30,2.30,6.30,9.30
విజేత ఎ/సి - బోరబండ 11.00,2.00,6.00,9.00
BR హైటెక్ - మాదాపూర్ 11.00,2.00,6.00,9.00
సూపర్ - బాలాపూర్ 11.00,2.00,6.00,9.00
విమల్ ఎ/సి - బాలానగర్ 11.15,2.15,6.15,9.15
కళ్యాణి మూవిమ్యాక్స్ - బోయిన్‌పల్లి 11.00,2.00,6.00,9.00
రుక్మిణి ఎ/సి - పటాన్‌చెరు 11.00,2.00,6.00,9.00
శ్రీసాయిపూజా - సూరారం 11.00,2.00,6.00,9.00

శ్రీరామా - బహదూర్‌పుర 11.30,2.30,6.00,9.00
శ్రీదేవి ఎ/సి - చిలకలగూడ 11.15,2.15,6.15,9.15
శ్రీప్రేమ ఎ/సి - తుక్కుగూడ 11.00,2.00,6.00,9.00
కృష్ణ సినిమా - నాగారం 11.00,2.00,6.00,9.00
స్వప్న ఎ/సి - కాటేదాన్ 11.15,2.15,6.00,9.00
సంతోష్ - ఇబ్రహీంపట్నం 11.00,2.00,6.00,9.00
శారద ఎ/సి - కాప్రా 11.00,2.00,6.00,9.00
జగదాంబ - ఘట్‌కేసర్ 12.00,3.00,7.00,10.00

శివరంజని డీలక్స్ - ఇస్నాపూర్ 11.00,2.00,6.00,9.00
జ్యోతి ఎ/సి - ఐడిఎ బొల్లారం 11.00,2.00,6.00,9.00
సెలక్ట్ ఎ/సి - మచ్చబొల్లారం 12.00,3.00,7.00,10.00
కృష్ణ ఎ/సి - అలియాబాద్ 11.00,2.00,6.00,9.00
ముకుంద్ ఎ/సి - మేడ్చల్ 11.00,2.00,6.00,9.00
లక్ష్మి ఎ/సి - శంషాబాద్ 11.00,2.00,6.00,9.00
వెంకటసాయి ఎ/సి - కీసర 11.00,2.00,6.00,9.00

SVC ప్రతిమ ఎ/సి - కరీంనగర్ | SVC కృష్ణ కళామందిర్ - జనగాం | SVC శ్రీతిరుమల ఎ/సి - ఖమ్మం Dolby Atmos Sound System

వరంగల్

జెమిని ఎ/సి - వరంగల్
అశోక్ ఎ/సి - హన్మకొండ
శాంభవి - కాజిపేట
ముకుంద్ - మహబూబాబాద్
అరవింద్ - నర్సంపేట
ఆనంద్ - భుపాలపల్లి
కాకతీయ - పరకాల
అశ్విన్ కళామందిర్ - తొర్రూర్
శాంతి ఎ/సి - మర్రిపెడ
లక్ష్మి - స్టేషన్ ఘన్‌పూర్
తిరుమల - ములుగు
శ్రీ లక్ష్మి ఎ/సి - డోర్నకల్
సూర్య కళామందిర్ - నెక్కొండ
తిరుమల - పాలకుర్తి
నారాయణ - హసన్‌పర్తి
మోహన్ - కేసముద్రం
భారతీయ - వర్ధన్నపేట
మెహర్‌రంగ - పసర
అన్నపూర్ణ - చెల్పూర్
లక్ష్మీశ్రీనివాస - ములుగుఘన్‌పూర్
బాలాజీ ఎ/సి - చేర్యాల

ఖమ్మం

పూర్ణ - కొత్తగూడెం
గోపాలకృష్ణ - భద్రాచలం
శ్రీనివాస - సత్తుపల్లి
సత్యభాస్కర్ - మణుగూరు
లలిత ఎ/సి - ఇల్లందు
లక్ష్మీశ్రీనివాస - మధిర
వాసవి 70 ఎ/సి - వైరా
శివం ఎ/సి - సారపాక
బాలాజీ ఎ/సి - దమ్మపేట
శ్రీదుర్గా ఎ/సి - బోనకల్
లక్ష్మీనరసింహా - ఎన్కూర్
జగదాంబ - వెంకటాపురం
వెంకటలక్ష్మి ఎ/సి - చెర్ల
సాయిసుమన్ - ఆశ్వారావుపేట
శాంతి - పాల్వంచ

కరీంనగర్

సాయికృష్ణ - కరీంనగర్
ఊర్వశి- గోదావరిఖని
SVLS శ్రీరామా - జగిత్యాల
నటరాజ్ - సిరిసిల్లా
శ్రీనివాస - పెద్దపల్లి
సాయికృష్ణ- మెట్‌పల్లి
అన్నపూర్ణ - జమ్మికుంట
వెంకటేశ్వర - హుస్నాబాద్
శ్రీనివాస - చొప్పదండి
వెంకటేశ్వర - కమాన్‌పూర్
అన్నపూర్ణ - ముల్కనూర్
శారదా కళామందిర్ - కమలాపూర్
శివరామకృష్ణ - వేములవాడ
రాజశ్రీ ఎ/సి - రాయకల్
కిన్నెర ఎ/సి - కోరుట్ల

నిజామాబాద్

దేవి ఎ/సి - నిజామాబాద్
దర్శన్ ఎ/సి - కామారెడ్డి
వెంకటేశ్వర - పిట్లం
లక్ష్మి ఎ/సి - ఎల్లారెడ్డి
వెంకటేశ్వర - దర్పల్లి
కృష్ణ ఎ/సి - నందిపేట్
వెంకటేశ్వర - బాన్సువాడ
రాజారమేష్ - ఆర్మూర్
రాంప్రతాప్ - నాగిరెడ్డిపేట
శ్రీనివాస ఎ/సి - భీంగల్

మహబూబ్‌నగర్

తిరుమల కాంప్లెక్స్ - మహబూబ్‌నగర్
పరమేశ్వర - షాద్‌నగర్
శ్రీరామ ఎ/సి - వనపర్తి
శ్రీనివాస ఎ/సి - గద్వాల్
మనోహర్ - నారాయణ్‌పేట్
దేవి 70 ఎ/సి - జడ్చర్ల
శ్రీసాయిరామ - అచ్చంపేట్
రవి ఎ/సి - నాగర్‌కర్నూల్
భవాని ఎ/సి - కొత్తకోట
నేషనల్ ఎ/సి - కల్వకుర్తి
భువనేశ్వర్ ఎ/సి - ఐజా
వెంకటేశ్వర - కొల్లాపూర్
రాఘవేంద్ర - మక్తాల్
రాఘవేంద్ర - దేవరకద్ర
లక్ష్మి 70 ఎ/సి - కోస్గి
సత్యనారాయణ - మద్దూరు
వెంకటేశ్వర - పెబ్బేరు
వెంకటేశ్వర - ఆమన్‌గల్
శ్రీనివాస - కడ్తాల్

నల్గొండ

వెంకటేశ్వర - నల్గొండ
వెంకటేశ్వర - మిర్యాలగూడ
కిషోర్ - సూర్యాపేట
వెంకటేశ్వర - కోదాడ
కె.జె.ఆర్ - భువనగిరి
రామకృష్ణ - నకిరేకల్
సాయిబాబ - హుజూర్‌నగర్
వెంకటేశ్వర - దేవరకొండ
అంజిరెడ్డి - చౌటుప్పల్
లక్ష్మి 70 ఎ/సి - మాల్
లక్ష్మి - యాదగిరిగుట్ట
అచ్చిరెడ్డి ఎ/సి - హాలియా
వెంకటరమణ - నేరేడుచర్ల
తారా సినిమా - మోత్కూరు
వెంకటేశ్వర - వలిగొండ
వెంకటేశ్వర - తిరుమలగిరి
సాయిరాం - పోచంపల్లి

ఆదిలాబాద్

నటరాజ్ డీలక్స్ - ఆదిలాబాద్
లక్ష్మి ఎ/సి మంచిర్యాల
వెంకటేశ్వర - నిర్మల్
రామకృష్ణ - బెల్లంపల్లి
లక్ష్మి ఎ/సి - ఖానాపూర్
తిరుమల కాంప్లెక్స్ - సిసి రాంనగర్
కమల ఎ/సి - భైంసా

మెదక్

గంగినేని ఎ/సి - మెదక్
బాలాజి ఎ/సి - సిద్దిపేట
నటరాజ్- సంగారెడ్డి
మహేశ్వరి - సదాశివపేట్
అనురాగ్ -జహీరాబాద్
యాదగిరి - గజ్వేల్
దేవి సిసి - నర్సాపూర్
సంతోష్ - రామయంపేట్
వెంకటేశ్వర - తూప్రాన్
వెంకటేశ్వర - నారాయణ్‌ఖేడ్

రంగారెడ్డి

శైలజ ఎ/సి - వికారాబాద్
శాంత మహల్ - తాండూర్
శారద ఎ/సి - పరిగి
సాయిబాబా - శంకర్‌పల్లి
మణికంఠ - చేవెళ్ళ

రాయచూర్

పూర్ణిమ - రాయచూర్
కనకదుర్గా - గంగావతి
అపర్ణ ఎ/సి - మాన్వి
కొడాలి సంగమేశ్వర్ - సింధనూర్
లక్ష్మి 70 ఎ/సి - కర్తగి
సవిత - దేశాయ్‌క్యాంప్
భారత్ ఎ/సి - దేవదుర్గ
విజయ ఎ/సి - మస్కి
శ్రీలక్ష్మి ఎ/సి - కొప్పల్

'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానం ఎవరిది?

1. 'మ్యాన్ బుకర్ ప్రైజ్-2017' ఎంపిక జాబితాలో నిలిచిన భారత రచయిత్రి అరుంధతిరాయ్ రచించిన పుస్తకం?
ఎ) ద షేప్ ఆఫ్ ద బీస్ట్
బి) ద చెక్‌బుక్ అండ్ ద క్రుయిజ్ మిస్సైల్
సి) ద మినిస్ట్రి ఆఫ్ అట్ మోస్ట్ హ్యాపీనెస్
డి) బ్రోకెన్ రిపబ్లిక్

2. ప్రధాని రేడియో ప్రసంగాలను పొందుపరుస్తూ ఇటీవల వెలువడిన 'మన్ కి బాత్ ఎ సోషల్ రెవల్యూషన్ ఆన్ రేడియో'ను రచించింది?
ఎ) ఎన్.సి.ఉల్లేఖ్ బి) ఎ.సూర్యప్రకాశ్
సి) కె.సి.మాథుర్ డి) రాజేష్ జైన్

3. మానవ అక్రమ రవాణ వ్యతిరేక దినోత్సవం?
ఎ) ఆగస్టు 2 బి) జూలై 30
సి) జూలై 25 డి) ఆగస్టు 8

4. డిఆర్‌డిఒ రూపొందించిన తొలి స్వదేశీ మానవరహిత యుద్ధ ట్యాంక్?

ఎ) వైజయంతి
బి) మిథుల
సి) మంత్ర
డి) ఫారత్

5. డిఆర్‌డిఒకు సంబంధించి సరైనది?
ఎ) డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్
బి) స్థాపన - 1958 సి) డైరెక్టర్ - క్రిస్టోఫర్
డి) పైవన్నీ

6. ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో పురుషుల విభాగంలో అత్యుత్తమంగా 8వ ర్యాంక్ ఎవరిది?
ఎ) సాయిప్రణీత్ బి) పారుపల్లి కశ్యప్
సి) కిదాంబి శ్రీకాంత్ డి) అజయ్ జయరాం

7. ప్రపంచ బ్యాడ్మింటన్ సంఘం ఇటీవల ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 5వ ర్యాంక్ పొందినది?
ఎ) సైనా నెహ్వాల్ బి) సయాలి గోఖలే
సి) పి.వి.సింధు డి) గుత్తా జ్వాలా

8. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వందేమాతరం తప్పనిసరిగా ఆలపించాలని ఇటీవల ఏ హైకోర్టు తీర్పునిచ్చింది?
ఎ) మద్రాస్ హైకోర్టు బి) అలహాబాద్ హైకోర్టు
సి) కేరళ హైకోర్టు డి) ముంబై హైకోర్టు

9. ఆసియా నోబెల్‌గా పరిగణించే రామన్ మెగసెసె అవార్డుకు సంబంధించిన సరైనది?
ఎ) 1958 నుంచి ప్రదానం బి) విభాగాలు - 6
సి) తొలి భారత గ్రహీత - ఆచార్య వినోబా భావే (1958) డి) పైవన్నీ

10. అండర్ 19 ఆసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలకు 2018లో ఆతిథ్యం ఇస్తున్న దేశం?
ఎ) ఇండోనేషియా బి) ఇండియా
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

11. ఇటీవల మరణించిన ఎన్.ధరంసింగ్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు?
ఎ) పంజాబ్ బి) హర్యానా సి) కర్ణాటక డి) మహారాష్ట్ర

12. దేశంలోనే తొలిసారిగా 'ఆన్ గో' అనే మొబైల్ ఆధారిత టికెట్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మెట్రో రైలు?
ఎ) కోల్‌కతా మెట్రో బి) ఢిల్లీ మెట్రో
సి) బెంగళూరు మెట్రో డి) ముంబై మెట్రో

13. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజి ఇటీవల 'India Quake' అనే మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. సిస్మోలసిజి అంటే?
ఎ) భూకంపాల అధ్యయన శాస్త్రం
బి) మృత్తిక అధ్యయన శాస్త్రం
సి) వాతావరణ అధ్యయన శాస్త్రం
డి) జనాభా అధ్యయన శాస్త్రం

14. ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం?
ఎ) జూలై 29 బి) జూలై 30
సి) జూలై 28 డి) ఆగస్టు 7

15. ఆసియాభివృద్ధి బ్యాంక్ గవర్నర్స్ బోర్డుకు భారత తరపున ఇటీవల ఎవరు నామినేట్ అయ్యారు?
ఎ) శక్తికాంత్ దాస్
బి) సుభాష్ చంద్రగార్గ్
సి) అమితాబ్ కాంత్
డి) అరవింద్ సుబ్రమణియం


ఎస్.మహిపాల్ రెడ్డి
సీనియర్ ఫ్యాకల్టీ

16. ఆసియాభివృద్ధి బ్యాంక్‌కు సంబంధించి సరైనది?
ఎ) స్థాపన - 1966
బి) ప్రధాన కార్యాలయం - మనీలా (ఫిలిప్పీన్స్)
సి) సభ్య దేశాలు - 67
డి) పైవన్నీ

17. కార్గిల్ విజయానికి గుర్తుగా జూలై 26న విజయ్‌దివస్‌గా నిర్వహిస్తారు. అయితే కార్గిల్ విజయం కోసం సైన్యం చేపట్టిన కార్యక్రమం?
ఎ) ఆపరేషన్ పరాక్రమ్ బి) ఆపరేషన్ విజయ్
సి) ఆపరేషన్ రాహత్
డి) ఆపరేషన్ సంకటమోచన్

18. బెంగాల్ ప్రభుత్వం అందించే 'మహానాయక్ సమ్మాన్-2017' అవార్డు గ్రహీత?
ఎ) శరద్ పవార్ బి) విరాట్ కోహ్లి
సి) శకుంతల బారువ డి) లతా మంగేష్కర్

19. 'ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2021'కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఎ) క్యూబా బి) ఇండియా సి) మంగోలియా డి) టర్కీ

జికె అండ్ కరెంట్ అఫైర్స్

20. దేశంలోనే తొలిసారిగా ప్రైవేటు రంగ సంస్థ రిలయన్స్ నిర్మించిన గస్తీ నౌకలు?
ఎ) భారతి, కోకిల బి) శచి, శృతి
సి) భారతి, సింధు డి) సింధు, సాగరిక

21. 'CANDI' అనే పేరుతో బెంగళూరు కేంద్రంగా తొలి డిజిటల్ బ్యాంకింగ్ శాఖను ప్రారంభించింది?
ఎ) బ్యాంక్ ఆఫ్ ఇండియా బి) కర్ణాటక బ్యాంక్
సి) కెనరా బ్యాంక్ డి) ఇండియన్ బ్యాంక్

22. కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్ వంటి సాంస్కృతిక కేంద్రాల పరిరక్షణకు చేసిన కృషికి 2017లో 'రామన్ మెగసెసె' అవార్డు పొందింది?
ఎ) గిత్సె షణ్ముగం(శ్రీలంక)
బి) టోనిటొ(సింగపూర్)
సి) లిలియ లె డిమ(ఫిలిప్పీన్స్)
డి) యొషియాకి ఇషిజావ(జపాన్)

23. యాక్సిస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తిరిగి నియామకమైనవారు?

ఎ) పి.ఎస్.జయకుమార్
బి) దీనబంధు మహాపాత్ర
సి) జైకుమార్ నర్గ్
డి) శిఖాశర్మ

24. తీర ప్రాంత ప్రజలు, వర్గాలకు అన్ని రకాల సమాచారం, సలహాలు అందించడానికి కేంద్రం ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ ప్రాజెక్టు?
ఎ) సేతు సముద్రం బి) సాగరవాసి
సి) సాగరిక డి) సాగర సహాయ్

25. సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక ట్రాక్‌ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించిన రాష్ట్రం?
ఎ) కర్ణాటక బి) మహారాష్ట్ర
సి) ఆంధ్రప్రదేశ్ డి) త్రిపుర

26. ఇటీవల మండే స్వభావం గల ఐస్(మిథేన్ హైడ్రేట్) నుంచి విజయవంతంగా సహజ వాయువును వేరు చేసిన దేశం?
ఎ) జపాన్ బి) కెనడా సి) రష్యా డి) చైనా

27. పనామా పత్రాల లీకేజీ నేపథ్యంలో పదవి కోల్పోయిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ పార్టీకి చెందినవాడు?
ఎ) పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ
బి) తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్
సి) పాకిస్థాన్ ముస్లిం లీగ్
డి) అవామి నేషనల్ పార్టీ

28. 2017 జూలై 27న ట్రాన్స్ జెండర్లు మిలటరీలో పనిచేయడానికి అనర్హులుగా ప్రకటించిన దేశం?
ఎ) ఫ్రాన్స్ బి) నైజీరియా
సి) అమెరికా డి) బొలీవియా

29. దేశ అత్యున్నత న్యాయమూర్తులను ఏ ఇతర సంస్థలతో సంప్రదించకుండానే నియమించే అధికారం అధ్యక్షుడికి అప్పగిస్తూ రాజ్యాంగాన్ని సవరించిన దేశం?
ఎ) బొలీవియా బి) జింబాబ్వే
సి) ఫిలిప్పీన్స్ డి) సింగపూర్

30. ప్రపంచ బ్యాంక్, ప్రపంచ ద్రవ్యనిధి సంస్థల నుంచి పూర్తిగా విముక్తి పొందినట్లు ప్రకటించిన దేశం?
ఎ) కొలంబియా బి) సోమాలియా
సి) సిరియా డి) బొలీవియా

31. 2017 జూలై 27న 'సిమోర్గ్' అనే ఉపగ్రహ ఆధారిత రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన దేశం?
ఎ) ఉత్తర కొరియా బి) ఇరాన్
సి) పాలస్తీన డి) ఇజ్రాయెల్

32. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2017 ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 8 వరకు ఏ వ్యాధుల కోసం ప్రత్యేక టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది?
ఎ) తట్టు, రూబెల్లా బి) తట్టు, హెపటైటిస్
సి) రుబెల్లా, పోలియో డి) తట్టు, టెటానస్

33. హంగేరియన్ ఫార్ములా వన్ గ్రాండ్‌ప్రి-2017 విజేత?
ఎ) లూయిస్ హామిల్టన్ బి) రైకోనిన్
సి) సెబాస్టియన్ వెటెల్ డి) బొట్టాస్

34. ప్రపంచంలోనే అతి పొడవైన పాదచారుల వంతెనను ఇటీవల ప్రారంభించిన దేశం?
ఎ) ఇండియా బి) చైనా సి) స్విట్జర్లాండ్ డి) జర్మనీ

35. ఇటీవల చైనాలోని ఫుజియల్ ప్రావిన్స్‌లో విధ్వంసం సృష్టించిన టైఫూన్?
ఎ) హైటాంగ్ బి) నొమురా
సి) తుయుయు డి) ఇయాంగ్

36. 'ఫోర్బ్స్' ప్రపంచ ధనవంతుల జాబితాలో తొలిస్థానంలో ఎవరిది?

ఎ) బిల్‌గేట్స్(మైక్రోసాఫ్ట్)
బి) జెఫ్ బెజోస్ (అమెజాన్)
సి) వారన్ బఫెట్ (వాల్‌మార్ట్)
డి) అజీం ప్రేమ్‌జీ(విప్రో)

37. ఆహార పదార్థాలు, పానియాల్లో ద్రవ నైట్రోజన్ కలపడంపై నిషేధం విధించిన రాష్ట్రం?
ఎ) గుజరాత్ బి) హర్యానా
సి) రాజస్థాన్ డి) ఉత్తరప్రదేశ్

38. ప్రపంచంలోనే 100 శాతం 'గ్రీన్ రైల్వే'గా ఇటీవల గుర్తింపు పొందినది?
ఎ) చెన్నై మెట్రో రైల్వే
బి) బెంగళూరు మెట్రో రైల్వే
సి) కోల్‌కత మెట్రో రైల్వే డి) ఢిల్లీ మెట్రో రైల్వే

39. 2017 జూలై 27, 28 తేదీల్లో బ్రిక్స్ దేశాల జాతీయ భద్రత సలహాదారుల సమావేశాన్ని నిర్వహించిన నగరం?
ఎ) సోచి(రష్యా) బి) ఫోర్టలెజా(బ్రెజిల్)
సి) బీజింగ్(చైనా) డి) డర్బన్(దక్షిణాఫ్రికా)

40. 'హంబంటోటా' పోర్టులో 70 శాతం వాటాను ఏ దేశానికి విక్రయిస్తూ శ్రీలంక నిర్ణయించింది?
ఎ) ఫిలిప్పీన్ బి) ఇండియా సి) జపాన్ డి) చైనా

సమాధానాలు

		13) ఎ	20) బి	27) సి	34) సి
1) సి	7) సి	14) డి	21) సి	28) సి	35) ఎ
2) డి	8) ఎ	15) బి	22) డి	29) బి	36) బి
3) బి	9) డి	16) డి	23) డి	30) డి	37) బి
4) సి	10) ఎ	17) బి	24) బి	31) బి	38) డి
5) డి	11) సి	18) సి	25) బి	32) ఎ	39) సి
6) సి	12) డి	19) బి	26) డి	33) సి	40) డి

ఉద్యోగాలు

సింగరేణి కాలరీస్

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్- **బదిలీ వర్కర్ కేటగిరీ 1 (అండర్ గ్రౌండ్)** పోస్టుల భర్తీకోసం షెడ్యూల్డ్ తెగలకు చెందిన పురుషుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులను తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకించారు.
మొత్తం ఖాళీలు: 665
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: పదోతరగతి స్థాయిలో నిర్వహించే రాత పరీక్ష ద్వారా
మాధ్యమం: తెలుగు
వేతనం: రోజుకి రూ.604.33
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 7 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 2
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 12
చిరునామా: జి. ఎం(పర్సనల్), ద సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, రిక్రూట్‌మెంట్ సెల్, కొత్తగూడెం కాలరీస్ - 507101, భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా, తెలంగాణ.
వెబ్‌సైట్: www.scclmines.com

ఇండియన్ నేవీ

కేరళ ఎజిమలాలోని ఇండియన్ నేవీ- ఎగ్జిక్యూటివ్& టెక్నికల్ బ్రాంచ్‌ల్లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్, నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్టరేట్ కేడర్‌లో పర్మనెంట్ కమిషన్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకోసం ఇంజనీర్స్ నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు సంబంధించిన కోర్సు 2018 జూన్ నుంచి ప్రారంభమవుతుంది.
ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ హైడ్రోగ్రఫీ
టెక్నికల్ బ్రాంచ్ విభాగాలు: జనరల్ సర్వీస్/ నేవల్ ఆర్కిటెక్చర్
వయసు: అభ్యర్థులు 1993 జూలై 2 నుంచి 1999 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
అర్హత: 60 శాతం మార్కులతో బిఇ/ బిటెక్/ ఇంటిగ్రేటెడ్ కోర్సులు పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి ఏడాది చదువుతున్నవారు కూడా అర్హులే
ఎంపిక: అకడమిక్ మెరిట్, సర్వీస్ సెలెక్షన్ బోర్డ్(ఎస్ఎస్‌బి) ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు/ భోపాల్/ కోయంబత్తూరు, విశాఖపట్నం
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఆగస్టు 5 నుంచి
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఆగస్టు 25
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in


జిటిబిహెచ్


న్యూఢిల్లీలోని గురు తేజ్ బహదూర్ హాస్పిటల్ (జిటిబిహెచ్)- **జూనియర్ రెసిడెంట్** పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 176(జనరల్ వర్గానికి 90, ఎస్సీలకు 26, ఎస్టీలకు 13, ఒబిసిలకు 47 పోస్టులను కేటాయించారు)
అర్హత: ఎంబిబిఎస్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఢిల్లీ మెడికల్ కౌన్సెల్ గుర్తింపు పొంది ఉండాలి. దరఖాస్తు తేదీకి రెండేళ్ల ముందు ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అనర్హులు.
వయసు: దరఖాస్తు నాటికి 30 ఏళ్లు మించరాదు
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ: ఆగస్టు 21 నుంచి 24 వరకు
ఎంపికైన అభ్యర్థుల లిస్టు విడుదల: ఆగస్టు 19న
దరఖాస్తు ఫీజు: రూ.500
దరఖాస్తు స్వీకరణకు ఆఖరు తేదీ: ఆగస్టు 8
చిరునామా: Medical Director, GTB Hospital, Delhi
వెబ్‌సైట్: http://www.delhi.gov.in

What is the ratio between the speed..

QUANTITATIVE APTITUDE

Direction (1-5) Study the following line graph carefully and answer the given question. The first line graph shows the total distance travelled by 5 different trains on Monday, while the second graph shows the corresponding time taken to cover that distance.





1. If the average speed of Train L on Monday and Tuesday is 75 km/hr, while the time of travelling is same on both the days, then find the total distance travelled by Train L on Tuesday.
(1) 290 km (2) 240 km (3) 280 km (4) 250 km
(5) None of these

2. What is the ratio between the speed of Train M and Train O on Monday ?
(1) 4 : 5 (2) 3 : 4 (3) 2 : 3 (4) 3 : 5
(5) None of these

3. The speed of the slowest Train is **approximately** what percent of the speed of fastest Train on Monday?
(1) 48% (2) 54% (3) 60% (4) 64%
(5) None of these

4. If the speed of Train M is decreased by 25% on Tuesday and of Train L increases by 20% on Tuesday, then speed of Train M on Tuesday is **approximetely** what percentage of speed of Train L on Tuesday ?
(1) 62% (2) 64% (3) 68% (4) 66%
(5) None of these

5. If the distance travelled by Train O is increased by $11\frac{1}{9}$% km on Tuesday, while the time of travelling of Train O on Tuesday is 4 hrs, then find the speed of Train O on Tuesday.
(1) 72 km/hr (2) 90 km/hr
(3) 112.5 km/hr (4) 100 km/hr
(5) None of these

6. Sohan bought a Mobile and a Laptop for ₹ 78,000. He sold the Mobile at a gain of 25% and the Laptop at a loss of 15% and thereby gaining 5% on the whole transaction, then find the cost price of Mobile.
(1) ₹ 39,000 (2) ₹ 34,000 (3) ₹ 30,000
(4) ₹ 38,000 (5) None of these

7. A and B started a business with the investments in the ratio of 5 : 3 respectively. After 6 months from the start of the business, C joined them and the respective ratio between the investments of B and C is 2 : 3. If the annual profit earned by them is ₹ 12,300, what is the difference between B's share and C's share in the profit ?
(1) ₹ 900 (2) ₹ 800 (3) ₹ 600 (4) ₹ 400 (5) ₹ 700

8. A group of 30 men, working 4 hours a day can do a piece of work in 10 days. Find the number of days in which another group of 45 men working 8 hrs a day can do twice the work. Assume that 2 men of the first group do as much work in 2 hours as 4 men of the second group do in 1 hr.
(1) $6\frac{1}{3}$ days (2) $6\frac{2}{3}$ days (3) $5\frac{5}{6}$ days
(4) $3\frac{1}{6}$ days (5) None of these

9. Javed borrowed some money at the rate of 7% per annum for the first three years, 9% per annum for the next six years and 10% per annum for the period beyond nine years. If the total interest paid by him at the end of fifteen years is ₹ 4050, how much money did he borrow?(if simple interest be reckoned)
(1) ₹ 2800 (2) ₹ 3600 (3) ₹ 3000 (4) ₹ 3500
(5) None of these

10. The average marks of 100 students were found to be 40. Later on it was discovered that a score of 53 was misread as 83. Find the correct average corresponding to the correct score.
(1) 38.7 (2) 39 (3) 39.7 (4) 41
(5) None of these



B. Krishna Kishore
Senior Faculty
Dimensions Coaching Centre, Guntur.

RRB, PO's Special

Direction (11-15) : In the following question two equations I and II are given. Solve the equations and answer the questions.

Give Answer if
(1) $a > b$ (2) $a \geq b$
(3) $a < b$ (4) $a \leq b$
(5) $a = b$ or the relationship can't be established

11. I. $a(a+7) = 30$ II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$

12. I. $6a^2 - 32a + 42 = 0$
II. $6b^2 + 25b + 21 = 0$

13. I. $5a^{15}\left(a^{-12}\right) = 640$ II. $\frac{1}{24}b^{13} = \frac{1}{192}b^{15}$

14. I. $20a^2 - 108a + 144 = 0$
II. $25b^2 - 90b + 72 = 0$

15. I. $9a^2 + 81a + 162 = 0$
II. $7b^2 - 7b - 84 = 0$

Hints & Solutions

(1-5) :

1. (3) speed of Train L on Monday
$= \frac{245}{3.5} = 70$ km /hr
∴ speed of Train L on Tuesday
$= 2 \times 75 - 70 = 80$ km/hr
∴ Required distance travalled by Train L on tuesday
$= 80 \times 3.5 = 280$ km

2. (1) Required ratio
$= \frac{180}{2.5} : \frac{405}{4.5} = 72 : 90 = 4 : 5$

3. (2) Speed of Train L $= \frac{245}{3.5}$
$= 70$ km/hr
Speed of Train M $= \frac{180}{2.5}$
$= 72$ km/hr
Speed of Train N $= \frac{285}{5}$
$= 57$ km/hr
Speed of Train O $= \frac{405}{4.5}$
$= 90$ km/hr
Speed of Train P $= \frac{315}{3}$
$= 105$ km/hr
Required % $= \left(\frac{57}{105} \times 100\right)$%
$= 54.28\% \approx 54\%$

4. (2) Speed of Train M on Monday
$= 72$ km/hr
Speed of Train M on Tuesday
$= 72 \times \frac{75}{100} = 54$ km/hr
Speed of Train L on Monday
$= 70$ km/hr
Speed of Train L on Tuesday
$= 70 \times \frac{120}{100} = 84$ km/hr
Required% $= \left(\frac{54}{89} \times 100\right)$%
$= 64.28\% \approx 64\%$

5. (3) Distance travelled by Train O on Tuesday
$= 405 \times \frac{1000}{9 \times 100} = 450$ km
Required Speed
$= \frac{450}{4} = 112.5$ km/hr

6. (1) By Alligation method

Mobile + 25% Laptop − 15%
+5%
[5−(−15)] = 20% [25 −5)] = 20%

Required ratio = 1 : 1
C.P of mobile $= \frac{78000}{2} \times 1$
= ₹ 39,000

7. (1) A : B = 5 : 3 = 10 : 6
B : C = 2 : 3 = 6 : 9
A : B : C = 10 : 6 : 9
Ratio of profit
$= 10 \times 12 : 6 \times 12 : 9 \times 6$
$= 20 : 12 : 9$
Required difference $= \frac{12300}{41} \times 3$
= ₹ 900

8. (2) Let in first group a man can do x unit in 1 hr and in second group a man can do y unit in 1 hr.
ATQ,
$z \times x \times 2 = 4 \times y \times 1$
$\Rightarrow x = y$
$2 \times 30 \times 4 \times 10 = 45 \times 8 \times d$
(Here d = days)
$d = \frac{2 \times 30 \times 4 \times 10}{45 \times 8}$
$= 6\frac{2}{3}$ day

9. (3) Let the borrowed sum be ₹ x.
ATQ, $\frac{x \times 7 \times 3}{100} + \frac{5 \times 9 \times 6}{100} + \frac{5 \times 10 \times 6}{100}$
$= 4050$
$\Rightarrow 0.21x + 0.54x + 0.60x = 4050$
$\Rightarrow x = \frac{4050}{1.35}$ = ₹ 3,000

10. (3) Average marks of 100 students = 40
Total marks = 40 × 100 = 4000
Required correct average
$= \frac{4000 - (83 - 53)}{100} = \frac{3970}{100} = 39.7$

(11-15):

11. (3) I. $a(a+7) = 30$
$\Rightarrow a^2 + 7a - 30 = 0$
$\Rightarrow a^2 + 10a - 3a - 30 = 0$
$\Rightarrow a(a+10) - 3(a+10) = 0$
$\Rightarrow (a-3)(a+10) = 0$
$\Rightarrow a = 3, -10$
II. $b = \left(\frac{400}{36}\right)^{\frac{1}{2}}$
$\Rightarrow b = \frac{20}{6} = \frac{10}{3}$
Clearly, $a < b$

12. (1) I. $6a^2 - 32a + 42 = 0$
$\Rightarrow 6a^2 - 18a - 14a + 42 = 0$
$\Rightarrow 6a(a-3) - 14(a-3) = 0$
$\Rightarrow (6a-14)(a-3) = 0$
$\Rightarrow a = \frac{14}{6}, 3$
II. $6b^2 + 25b + 21 = 0$
$\Rightarrow 6b^2 + 18b + 7b + 21 = 0$
$\Rightarrow 6b(b+3) + 7(b+3) = 0$
$\Rightarrow (6b+7)(b+3) = 0$
$\Rightarrow b = \frac{-7}{6}, -3$ clearly $a > b$

13. (4) I. $5a^{15}(a^{-12}) = 640$
$\Rightarrow a^{15} \times a^{-12} = \frac{640}{5}$
$\Rightarrow a^3 = 128 \Rightarrow a = 4\sqrt{2}$
II. $\frac{1}{24}b^{13} = \frac{1}{142}b^{15}$
$\Rightarrow \frac{b^{15}}{b^{13}} = \frac{192}{24} \Rightarrow b^2 = 8$
$\Rightarrow b = +2\sqrt{2}, -2\sqrt{2}$
Clearly, $a > b$

14. (2) I. $20a^2 - 108a + 144 = 0$
$\Rightarrow 5a^2 - 27a + 36 = 0$
$\Rightarrow 5a^2 - 15a - 12a + 36 = 0$
$\Rightarrow 5a(a-3) - 12(a-3) = 0$
$\Rightarrow (5a-12)(a-3) = 0$
$\Rightarrow a = \frac{12}{5}, 3$
II. $25b^2 - 90b + 72 = 0$
$\Rightarrow 25b^2 - 60b - 30b + 72 = 0$
$\Rightarrow 5b(5b-12) - 6(5b-12) = 0$
$\Rightarrow (5b-6)(5b-12) = 0$
$\Rightarrow b = \frac{6}{5}, \frac{12}{5}$
Clearly = $a \geq b$

15. (4) I. $9a^2 + 81a + 162 = 0$
$\Rightarrow 9a^2 + 54a + 27a + 162 = 0$
$\Rightarrow 9a(a+6) + 27(a+b) = 0$
$\Rightarrow (9a+27)(a+6) = 0$
$\Rightarrow a = -\frac{27}{9}, -6 = -3, -6$
II. $7b^2 - 7b - 84 = 0$
$\Rightarrow b^2 - b - 12 = 0$
$\Rightarrow b^2 - 4b + 3b - 12 = 0$
$\Rightarrow b(b-4) + 3(b-4) = 0$
$\Rightarrow (b+3)(b-4) = 0$
$\Rightarrow b = -3, 4$
Clearly, $a \leq b$

అడ్మిషన్స్

ఎన్ఐఇఎల్ఐటి

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఇఎల్ఐటి)- కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: పీజీ డిప్లొమా(క్లౌడ్ కంప్యూటింగ్/ ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ)
కాల వ్యవధి: 24 వారాలు
కోర్సుల ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
కోర్సు: జాబ్ ఓరియంటెడ్ అడ్వాన్స్‌డ్ డిప్లొమా
విభాగం: బిగ్ డేటా అనలిటిక్స్
కాల వ్యవధి: 16 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 18 నుంచి
విభాగాలు: ఇన్ఫర్మేషన్ సిస్టం సెక్యూరిటీ లెవెల్ 1/ ఆండ్రాయిడ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్/ జావా ఎంటర్‌ప్రైజ్ ఎడిషన్
కాల వ్యవధి: 12 వారాలు
కోర్సు ప్రారంభం: సెప్టెంబరు 11 నుంచి
వెబ్‌సైట్: http://nielit.gov.in/calicut

కాకతీయ విశ్వవిద్యాలయం

వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయ దూరవిద్యా కేంద్రం- **డిగ్రీ కోర్సుల్లో** ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బిఏ/ బికాం(జనరల్/ కంప్యూటర్స్)
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు డైరెక్ట్ అడ్మిషన్ ఉంటుంది. ఎటువంటి విద్యార్హత లేని అభ్యర్థులు యూనివర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
వయసు: 18 ఏళ్లు నిండి ఉండాలి
యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష: సెప్టెంబరు 10
దరఖాస్తు ఫీజు: రూ.200
ఆసక్తిగల అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని నింపి దగ్గరలోని స్టడీ సెంటర్‌లో సమర్పించాలి.
దరఖాస్తు చేరడానికి ఆఖరు తేదీ: సెప్టెంబరు 1
వెబ్‌సైట్: www.sdlceku.co.in

ఐఐఎఫ్‌టి


ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టి)- ఎంబిఏ (ఇంటర్నేషనల్ బిజినెస్) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సు వ్యవధి: రెండేళ్లు
క్యాంపస్‌లు: న్యూఢిల్లీ, కోల్‌కతా, కాకినాడ (ఆంధ్రప్రదేశ్)
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఆఖరు ఏడాది చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, రైటింగ్ స్కిల్ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విదేశీ అభ్యర్థులకు జిమ్యాట్ స్కోరు, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం కల్పిస్తారు.
రాత పరీక్ష: నవంబరు 26న
ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 8
విదేశీ విద్యార్థులు జిమ్యాట్ స్కోరు సబ్మిట్ చేసేందుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 15
వెబ్‌సైట్: www.iift.edu

ఉద్యోగాలు

ఎన్ఐఇపిఐడి

నెల్లూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ద ఎంపవర్‌మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చ్యువల్ డిజెబిలిటీస్(ఎన్ఐఇపిఐడి)- కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: అసిస్టెంట్ ప్రొఫెసర్స్(మెడికల్ పిఎంఆర్/ స్పెషల్ ఎడ్యుకేషన్), ప్రోస్థటిస్ట్& ఆర్థోటిస్ట్, ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, అకౌంటెంట్, ఓరియంటేషన్& మొబైల్ ఇన్‌స్ట్రక్టర్
దరఖాస్తు సబ్మిషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 31
వెబ్‌సైట్: www.niepid.nic.in

www.andhrajyothy.com
ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
20
పెద్దపల్లి
గురువారం ○ 3-8 -2017



మానవీయతతో నవ సమాజ నిర్మాణం




'మానవత్వపు గోడ'ను ప్రారంభిస్తూ..., కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సీపీ విక్రమ్‌జీత్ దుగ్గల్

లక్ష్మీనగర్ : మానవీయత నవ సమాజ నిర్మాణానికి దోహదపడుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జీత్‌దుగ్గల్ అన్నారు. బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో తెలంగాణ వెలుగు సామాజిక, సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 'మానవత్వపు గోడ'ను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మానవతావాదం సమా

సీపీ విక్రమ్‌జీత్ దుగ్గల్

జంలో మంచిని పెంపొందిస్తుందన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు నిరుపయోగమైన వస్తువులను, పాత వస్తువులను ఈ గోడ వద్ద ఉంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ గోడ ద్వారా పేద వారికి మేలు జరుగుతుందన్నారు. ఈ మానవత్వపు గోడను ఏర్పాటు చేసిన నిర్వాహకులను సీపీ అభినందించారు. అనంతరం పలువురు పాతవస్తువులను అందజేశారు. సంస్థ అధ్యక్షుడు గడ్డం శ్యామ్‌కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం వంశీ, పూదరి కుమార్, నాయకులు దయానంద్‌గాంధీ, వన్‌టౌన్ సీఐ గజ్జి కృష్ణ, ట్రాఫిక్ సీఐ సీహెచ్ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ మహేందర్, జెట్టి రాము, సతీష్ పాల్గొన్నారు.

డ్రగ్స్ మహమ్మారికి
వ్యతిరేకంగా పోరాటం

యాంటీ డ్రగ్స్ కమిటీ చైర్మన్ స్వామి వివేక్‌పటేల్



విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వివేక్‌పటేల్

లక్ష్మీనగర్ : డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తామని యాంటి డ్రగ్స్ కమిటీ చైర్మన్ స్వామి వివేక్‌పటేల్, నాయకులు తోట వేణు అన్నారు. బుధవారం గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌లో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగా అన్ని యూనివర్సిటీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటుచేశామన్నారు. ఈ కమిటీ ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంతో అనర్థాలపై అవగాహన కల్పిస్తామన్నారు. కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహించనున్నట్టు తెలిపారు. కళాశాలలో విద్యార్థులు డ్రగ్స్ బారిన పడడం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ రాకెట్‌పై ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారించడం అభినందనీయమన్నారు. స్కూల్ విద్యార్థులు బానిసలవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో నాయకులు నాగేంద్ర, సురేష్, శివకుమార్ పాల్గొన్నారు.

జిల్లాలో ఇద్దరు తహసీల్దార్ల బదిలీ

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి : రైతుల భూములకు సంబంధించిన రికార్డుల్లో తప్పొప్పులను సవరించడంలో అలసత్వం వహిస్తున్న ఇద్దరు తహసీల్దార్లను బదిలీ చేస్తూ మంగళవారం ఇన్‌చార్జీ కలెక్టర్ ఎస్ ప్రభాకర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ధర్మారం తహసీల్దార్‌గా పనిచేస్తున్న సి రామ్మోహన్‌ను కాల్వశ్రీరాంపూర్ మండలానికి, అక్కడ పని చేస్తున్న కేవై ప్రసాద్‌ను ధర్మారం మండలానికి బదిలీ చేశారు. వచ్చే ఏడాది ఖరీఫ్ సీజన్ నుంచి రైతులకు ఎరువుల పెట్టుబడి కింద ఎకరానికి నాలుగు వేల రూపాయల చొప్పున ప్రతి సీజన్‌కు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రైతు సమగ్ర సర్వే చేపట్టారు. ఈ సర్వేలో చాలా మంది రైతులకు సంబంధించిన భూముల రికార్డులు సరిగ్గా లేవు. ఆన్‌లైన్ పహాణీలు, 13బీ రికార్డు, పట్టాదారు పాసుపుస్తకాలు జారీ కాకపోవడం, విరాసత్ అమలు లేకపోవడం, తదితర సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగా రైతులు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయం పొందే పరిస్థితి లేదు. రెవెన్యూ రికార్డులను త్వరితగతిన సవరించాలని సీఎం రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఆ మేరకు కాల్వశ్రీరాంపూర్, ధర్మారం మండలాల తహసీల్దార్లు మిగతా మండలాల కంటే వెనుకబడడంతో ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఇన్‌చార్జీ కలెక్టర్ వారి పని తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కాల్వశ్రీరాంపూర్ తహసీల్దార్ తమను తీవ్ర వేధింపులకు గురి చేస్తూ, దుర్భాషలాడుతున్నారంటూ రెవెన్యూ సిబ్బంది పది రోజుల క్రితం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు, ఆర్‌డీఓకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఆర్‌డీఓ అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. ఈ కారణంగా కూడా అక్కడ పనులు సక్రమంగా కావడం లేదని భావించిన ఇన్‌చార్జీ కలెక్టర్ వారిరువురిని బదిలీ చేశారని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి.

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం



ప్రసంగిస్తున్న ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి

ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి : మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం స్త్రీనిధిపై ఐకేపీ, జిల్లా స్థాయి కమిటీ సభ్యులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ ధాన్యం నిలువల్లో లక్ష్యాన్ని చేరుకున్నాయని, స్త్రీనిధి కార్యక్రమంలో అందరూ భాగస్వాములుగా కలిసి పని చేసినప్పుడే విజయవంతమవుతామని సూచించారు. జిల్లాలో మొత్తం 12,979 మహిళా స్త్రీనిధి సంఘాలు ఉన్నాయని, వీటిలో ప్రతి సంఘంలో సుమారు 10 మంది చొప్పున ఉంటారన్నారు. ప్రభుత్వం ప్రతి సంఘంలో జనరల్ రుణాలు 25 వేల రూపా

ఇన్‌చార్జి కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి

యల చొప్పున ఆరుగురుకి ఇస్తున్నామని, మైక్రో రుణాల కింద 50 వేల రూపాయల చొప్పున ఇద్దరికి, లక్ష రూపాయల టైని రుణం ఒక్కరికి మంజూరు చేస్తున్నామని, సంఘంలో ఆసక్తి ఉన్న వారికి ఆటో రిక్షా కొనుగోలుకు రూ.1.20 లక్షల రుణం మంజూరు చేస్తున్నామన్నారు. పెద్దపల్లి జిల్లాకి ఈ ఆర్థిక సంవత్సరం 53.90 కోట్ల రూపాయల రుణమంజూరి లక్ష్యమని దానికి ఇప్పటి వరకు 7 కోట్ల రుణాలు మంజూరు చేశామని తెలిపారు. త్వరలో అర్హులను గుర్తించి మిగితా రుణాలను మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సభ్యులతో హరితహారంలో వారి శాఖకు సంబంధించిన టార్గెట్‌లపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరితహారంలో ప్రతి గ్రామంలో స్త్రీనిధి సభ్యుల ద్వారా మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, మొక్కల యొక్క ప్రాముఖ్యత, అవసరాలు మనకు తెలుసు కనుక మొక్కలను పెంచాలని దాని ద్వారా మనం వాతావరణంలో వస్తున్న వైరుధ్యాలను అరికట్టవచన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి డీఆర్‌డీఏ ప్రేమ్‌కుమార్, పంచాయతీ కమిషనర్ సత్యనారాయణ, డీపీఓ సుదర్శన్, స్త్రీనిధి జోనల్ మేనేజర్ విజయ్‌భాస్కర్, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

అన్ని రంగాల్లో వెనుకబడుతున్న బీసీలు

• బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్ • ఢిల్లీలో జరిగే ధర్నా పోస్టర్ ఆవిష్కరణ

పెద్దపల్లి టౌన్ : బీసీలు రాజకీయంగా, సామాజికంగా వెనుకబడిపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే ధర్నా పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్ని ప్రభుత్వాలు మారిన బీసీలకు తగిన న్యాయం చేయడంలో విఫలమవుతున్నాయన్నారు. అధిక శాతం ఉన్న బీసీల అండతోనే గద్దెనెక్కుతున్న ప్రభుత్వాలు తిరిగి బీసీలను అణగదొక్కు తున్నాయన్నారు. బీసీలకు అన్నిరంగాల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. జంతర్‌మంతర్ వద్ద పది డిమాండ్లతో మేమేంతో మాకంతే అనే నినాదం చేపట్టే ఈ ధర్నాకు జిల్లాలోని బీసీలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బొడ్డుపెల్లి లక్ష్మణ్, కాల్వ రమేష్, ఇందారపు మల్లయ్య, మండల రమేష్, రాజ్‌కుమార్, ఇజ్జగిరి మనోజ్, కుడిదెల రాజులున్నారు.



ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద నిర్వహించే ధర్నా పోస్టర్ ఆవిష్కరిస్తున్న శంకర్